Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 1, no. 15

(Sept. 23, 1942)

బెజవాడ, 1942

Record no. 683

Prajāśakti

Vol. 1, no. 15

(Sept. 23, 1942)

Bejavāḍa, 1942

Record no. 683

10 పేజీలు : 0-1-6

PRAJA SAKTI

Regd. No. M. 4486.

సంపాదక వర్గం :
మద్దుకూరి చంద్రశేఖరరావు
(సంపాదకుడు)
కంభంపాటి సత్యనారాయణ
పుచ్చలపల్లి సుందరయ్య
తుమ్మల వెంకటరామయ్య
చలసాని వాసుదేవరావు

ప్రజాశక్తి

అంతర్జాతీయ పార్టీశాఖ
భారత కమ్యూనిస్టుపార్టీ
ఆంధ్రకమిటీ పత్రిక

సంపుటి 1	బుధవారం 23-9-42 బెజవాడ	సంచిక 15

దేశభక్తులారా! జాగ్రత్త!!

కామ్రేడ్ యస్. జి. సర్దేశాయి

రైలుపట్టాలను ఊడబెరుకుతోంటే, టెలిగ్రాఫ్ స్తంభాలను తల్లక్రిందులు చేస్తూంటే, టోక్యో - బెర్లిన్ - సైగాన్ - రేడియోలు 'వహ్వా' 'వహ్వా' అంటున్నాయి. చైనా జాతీయ ప్రతిఘటనను రక్తపు చేపలలో ముంచుతున్న జపాను రాక్షసులు, బర్మా - మలయాలను ఆమూలాగ్రంగా సర్వ నాశనం చేస్తున్న జపాను కిరాతులు, టెలిగ్రాఫులు, రైళ్ళు పీకివెయ్యం డంటున్నారు. ఎందుకు? వాళ్ళూ మనం గలసి బ్రిటిషువాళ్ళను తరుమవచ్చుట! ఢిల్లీ వైస్రాయి భవనంలో జాతీయ జెండాను స్థాపించవచ్చుట!! కాని అసలు విషయం యేమిటి: బ్రిటిషువా ళ్ళుండనీయండి, పోనీయండి, టెలిగ్రాఫులు, రైళ్ళులు మన రక్షణకు సాధనాలని జపానుకు తెలుసు. నీవు తూర్పు బెంగాలులోనో, అస్సాంలోనోనివసించే వాడివైతే, రైళ్ళను పీకగలవా? టెలిగ్రాఫ్ తీగెలను త్రెంచగలవా? అలా చేయలేని పక్షములో యితరచోట్లకూడా చేయరాదు. ఈ చర్యలు తప్పక నీ ఆత్మ విధ్వంసక మనేగాదు తూర్పు ప్రాంతాల వుండే నీ సోదర భారతీయులను బలి అయ్యే పరిస్థితిని కల్పిస్తాయి.

"శత్రువుకు శత్రువు"

"జపానువాళ్ళు యేం జెనితే మనకేం, మన శత్రువులకు శత్రువుగదా. కాస్సేపు వాళ్ళు మనతో ఏకీభవించితే యేం తప్పు." సరే, అసలీ "శత్రువుకు శత్రువు" అనే పదానికి అర్థం యేమిటి? రక్తపిపాసులైన హిట్లర్లు, టోజోలు వూరికే "శత్రువుకు శత్రువులు" మాత్రమేనా? రష్యాలో, చైనాలో యెంతో భాగాన్ని బూడిద పాల్జేసినవాళ్ళు "శత్రువుకు శత్రువులు" మాత్రమేనా? కొలంబో, చిటగాంగు, కాకినాడ, విశాఖపట్టణాలపై బాంబులు వేసిన కిరాతకులు వుత్త "శత్రువుకు శత్రువులు" మాత్రమేనా? కాని ఈ పదజాలంక్రింద ఫాసిస్టు హంతకులు మానవ జాతిపై తాము గావించిన అమానుష దాడిని కప్పి పుచ్చుకుంటున్నారు. ఫ్రాన్సును జయించిన పిదప, హిట్లర్ పనికిమాలిన వుత్త అభివృద్ధి నిరోధక వ్యక్తులతో కీలుబొమ్మ ప్రభుత్వాన్ని యేర్పరిచాడు. కాని ఈనాటివరకు తమ దేశాన్ని రక్షించుకొన్నందులకు ఫ్రెంచి ప్రజలను అతడు క్షమించలేదే! ఈ విషయాన్ని దేశ భక్తుడెవడూ, చరిత్ర పాఠకుడెవడూ కాదనలేదే! "శత్రువుకు శత్రువు" అనే యీ పదం వూరికే కన్నీళ్ళు తుడవడానికే. సామ్రాజ్యవాదులు ఒకరినొకరిని సులభంగా క్షమించగలరు; వారిలో వారికి గల శతృత్వం, సులభంగా అంతరించి పోగలదు. కాని సామ్రాజ్యవాదానికీ, ప్రజలకూ మధ్యగల శతృత్వం అంతరించిపోదు. సామ్రాజ్యవాదం, ఒక్క ప్రజల రక్తంమీదనే బ్రతకగలదు. మరోలాగ బ్రతకలేదు. మన విధ్వంసకచర్యలు జూచి, జపాను సంతోషించుతున్నదంటే: దాని అర్థం, అది మన నెత్తిన యెక్కడానికి సులభ మవుతున్నదనే.

"స్తంభింప చేయడానికి గావించే ఈ పోరాటం" ఎక్కడికు దారితీస్తుందో, జపాను రేడియో చెప్పినమాటలు ఉల్లేఖించనక్కర లేదు. అక్షరాజ్యాలతో కలిసిన సుభాస్ బోసే, "ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రేడియో" లో మాట్లాడుతూ, ఈ మధ్యన చెప్పాడు.

ఆనాటి దేశభక్తుడు

సుభాస్ ఒకనాడు గొప్ప దేశభక్తుడు. రెండు సార్లు కాంగ్రెస్‌కు అధ్యక్షునిగా ఎన్నుకొని అసమానమైన గౌరవాన్ని ఇచ్చింది భారతదేశం. అనేక సంవత్సరా లతడు భారత యువకులు పూజించిన వీరుడు. ఎన్నోసార్లు అతని తల బ్రిటిషు లాఠీ దెబ్బలను చవి చూసినది. ఇవన్నీ నిజమే. కాని అతని హృదయములో ఒక మారుమూల యీ "శత్రువుల శత్రువు" అనే సిద్ధాంతం పొంచివుండని చాలా మందికి విదితమే.

అతని పంథా మొదటినుంచి సంఘటిత పర్చడంమీదను, ఓపికతో ఐక్యతకోసం పాటుబడడంమీదను ఆధారపడి యుండలేదు; ఏదో గూడుపుఠానీ ద్వారా అధికారం హస్తగతం చేసికోవడమే అతని పంథా. ఆ పంథాను అవలంబించేగా అతను కాంగ్రెసు వర్కింగు కమిటీ మీద కత్తికట్టి బెంగాలులో కాంగ్రెసు ఛిన్నాభిన్నం అవడానికి కారకుడయ్యాడు. అటువంటి వ్యక్తి యీనాడు యీ "శత్రువుల శత్రువు" అనే సిద్ధాంతాన్ని అవలంబించాడంటే ఆశ్చర్యపడవలసిందేముంది? ఇదే కాకుండా యూరపులో వుండే రోజుల్లో సుభాష్, ఫాసిస్టు శక్తులతో చాలా స్నేహంగా మెలిగాడన్న విషయం యెవరెరుగనిది?

ఎంతటి ద్రోహి!

ఇవ్వాళ అక్ష రాజ్యాల చేతుల్లో చిక్కి "జయచంద్రు"డయి అధోగతి పాలైనాడు. సిగ్గు వదలి బెర్లిన్ రేడియోల ద్వారా "అన్ని రకాల దురాక్రమణలకు వ్యతిరేకంగాను, బ్రిటిషు సామ్రాజ్యవాదానికి ప్రతికూలంగాను మనం కొనసాగించే పోరాటానికి, మనదేశం స్వతంత్రం కావటానికి తహ తహ లాడిపోతున్న మన మిత్రులు (అక్షరాజ్యాలుగాదూ?)



బలవంతంగా తమ సహాయాన్ని మన నెత్తిపై రుద్దర"ని మనకు హామీ యిస్తున్నాడు. ఈ కీలుబొమ్మ మన దేశ భక్తినీ, తెలివితేటల్నీ, యెంత అగౌరవ పరుస్తున్నాడు! అతిసాహసులైన జపాను సైనికుల్ని వెంటబెట్టకొని ఈ 'దేశ గౌరవ్' బిరుదాంకితుడు మనదేశ గుమ్మం మీదికి విచ్చేయ గలందులకు మనం తొందరపడవలసిందని హెచ్చరిస్తున్నాడు. జపానువాళ్ళు బలవంతంగా తమ సహాయాన్ని మనమీద రుద్దరని పైగా హామీ! భేష్! అధోగతికి హద్దుండదు కాబోలు! ఇంతేకాదు; అతను చెప్పింది, 'ఇతర దేశాల్లో జరిగే వుదంతాల్ని గురించిగాని, సిద్ధాంత భేదాల్నిగాని మనం పాటించగూడదట!' బర్మాలోను, చైనాలోను జరిగే ఘోరాలతో మనకేం జోలిలేదుగాబోలు! ఒకవంక లక్షలకొద్ది చైనావాళ్ళని హతమారుస్తూనే జపానువాళ్లు మనదేశంలో ఆర్థికైక్యతా స్వర్గాన్ని స్థాపించుతారట! ఇంతకంటె మరో విధంగా జపానీయులు మన దేశంలో ప్రవర్తించడానికి ప్రయత్నిస్తే మన 'దేశ గౌరవ్' గారి హామీ అడ్డు వస్తుంది కాబోలు. 'శత్రువుల శత్రువు' తోడ్పాటును చేకొందా మనే సిద్ధాంతం యెక్కడికు దారి తీస్తూవుంది? ఫాసిస్టు దురాక్రమణదారుల ప్రవేశానికి మన స్వర్ణభూమి ద్వారాలు పూర్తిగా తెరవడానికి దారి తీస్తూవుంది. జపాను సామ్రాజ్యవాదం తన దురాకాంక్షను మన దేశభక్తి చాటున కప్పిపుచ్చుకొని తన స్వార్థాన్ని నెరవేర్చుకొనే అవకాశం కల్గిస్తుంది.

సాధనాలు లక్ష్యాల్ని నిర్ణయిస్తాయి

గడచిననెల ఉద్రేకంలో అంధులైన మన దేశభక్తులు పెడత్రోవ పట్టిన వుత్సాహంతో కొనసాగించిన కార్యక్రమం యింకా తీవ్రపరచాలంటూ సుభాస్, తదితర టోజో అనుచరులు పదే పదే ఉద్బోధించడం మన దేశభక్తులు గమనించాలి. సుభాష్ ఫాసిస్టు పక్షంలో కలిసిపోయాడని మన దేశ జాతీయోద్యమంలో అంగీకరింపబడింది. అదే నిజమవుతే, అతను ప్రబోధించే కార్యవిధానంలోను, నేడు మన దేశంలో జాతీయ కాంగ్రెసు సంస్థ పేరిట జరిగే కార్యక్రమంలోను రవంతయైనా భేదంలేకుండా వుందేమి? అంతమాత్రంతో ఆగలేదు. ఈ 'పోరాట' నాయకత్వం, సుభాష్ అతని స్నేహితుల చేతుల్లోకి పోయే సూచనలు కనుపిస్తున్నాయి. ఇన్నాళ్ళూబెర్లిన్‌నుంచివినపడే 'ఆజాద్ హింద్ స్టేషను" మీటరులోనే, 'ఇండియన్ నేషనల్ కాంగ్రెసురేడియో' అనేపేరుతో, మన జాతీయ స్వాతంత్ర్యంకోసం సాగుతూవుందనే పోరాటాన్ని, సమన్వయపఱచి కేంద్రీకరించి నడపడానికి ప్రయత్నం చేస్తూ, బ్రాడ్‌కాస్టు చేయబడుతూవుంది. రెచ్చగొట్టబడిన దేశభక్తులు చేయలేనిపని- ఉద్యమాన్ని కేంద్రీకరించడం- తీవ్రతర పరచడం- బెర్లిన్‌నుంచి సుభాష్ చేసి పెడుతున్నాడు. నిజమైన దేశభక్తిగల మన దేశీయులు బెర్లిన్ నుంచి వచ్చే ఈ బ్రాడ్‌కాస్టు మనదేశంలోనే ఏదో ఒక మూలనుంచి వస్తూవుందని భ్రమపడుతున్నారు. రాకపోకలసౌకర్యాల్ని ధ్వంసం చేసే సోదర దేశీయులు కాస్త దీర్ఘంగా ఆలోచింతురు గాక. ఈ వుద్యమాన్ని ప్రారంభించే ముందు వుద్యమాన్ని టోక్యో,బెర్లిన్‌ఏజంట్లుకు అప్పచెపుదామని కలలోనైన అనుకున్నారా? స్వాంతత్ర్యం పేరిట అటు ఫాసిష్టు ఏజంట్లు, ఇటు సామ్రాజ్యవాద నిరంకుశత్వం - వీరిద్దరు కోరుతున్న ఆటను ఆడిపెడదామనేనా మన దేశభక్తులు వాంఛించేది? (మిగతా 2 వ పేజీలో)

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

ప్రజాశక్తి

23-9-42 బుధవారం

నిర్బంధవిధాన నిరసనదినం

సెప్టెంబరు 6 వ తేదీన నాగపూర్‌లో ఆల్‌యిండియా ట్రేడ్‌యూనియన్ జనరల్‌కౌన్సిల్ సమావేశమైంది. 25 వ తేదీని, నిర్బంధవిధాన నిరసన దినంగా పరిగణించమని కోరింది. ఐక్యకంఠంతో సంఘటిత కార్మికవర్గం నిర్బంధవిధానానికి నిరసన తెల్పాలని కోరింది. ఇలాంటి పిలుపు ఇవ్వడం ఇదే మొదటిసారి.

గత నెలాపదిహేను రోజులలో, నిరంకుశ ప్రభుత్వం, ఇదివరకెన్నడూ ఎరుగనంతటి నిర్బంధపద్ధతులను అవలంబించింది. కాంగ్రెసు నాయకుల నరెస్టు చేసి, కాంగ్రెసుసంస్థను నిషేధించి, దేశానికి చిచ్చుపెట్టించింది. వేలకొలది దేశభక్తులను ఎట్టి విచారణలేకుండానే జైళ్ళలో పడవేసింది.

పత్రికా స్వాతంత్ర్యాన్ని అరికట్టుటచే, అనేక పత్రికలు ప్రభుత్వచర్యను గర్హిస్తూ, ప్రచురణ మానివేశాయి. ప్రజాస్వామ్య హక్కుల నీవిధంగా అణచుటతోనే ప్రభుత్వం సంతృప్తి పడలేదు. ప్రజలపై తీవ్రనిరంకుశాయుధాలతో దండయాత్ర సాగించింది. లాఠీచార్జీలు, తుపాకికాల్పులు విచక్షణ లేకుండా గావించింది. అనేక అమాయకులు నిష్కారణంగా బలి అయ్యారు.

ఇంతటితోనే ఆగలేదు. దరిద్రంతో, యుద్ధభారాలతో కృంగిపోవుచున్న రైతాంగంపై సాముదాయక పన్నులు విధిస్తోంది. రైల్వేలను, టెలిగ్రాఫ్‌లను రక్షించే బాధ్యత ప్రజలపైననే రుద్దుతోంది.

కొరడా శిక్షలను విధించి యావత్ దేశాన్ని అవమాన పరచి అగౌరవ పరుస్తోంది. విద్యార్థులను పారద్రోలి హాస్టళ్ళను, యూనివర్సిటీ కళాశాలలను ఆక్రమించు కొంటోంది.

అరెస్టులు, బెదరింపులు, లాఠీ, తుపాకీ, కొరడాశిక్ష, మరణశిక్ష - ఇవీఅవీ అనిపిమిటి - అన్నిరకాల నిర్బంధ విధానాన్ని ప్రజలపై ఉపయోగిస్తోంది.

ఇట్టి పద్ధతు లవలంబించుట ద్వారా నిరంకుశాధికార ప్రభుత్వం, జాతీయ రక్షణను అడుగు అడుగునా కుంటుపరుస్తోంది. దేశరక్షణకోసమే ఈ పనులు గావించుతున్నామని చెప్పినా, పంచమాంగదళానికి చక్కగా రంగం తయారు చేస్తోంది. ప్రతినిమిషమూ, జపాను దండయాత్ర ఆపదను హెచ్చిస్తోంది. జపాను దండయాత్ర ముందు దేశపతనానికి త్రోవకుప్రచుస్తోంది.

ఈ యున్మత్త స్వవినాశకర పంథానుండి నిరంకుశ ప్రభుత్వం తిరిగి పోజాలదు. 500 మాత్రమే చనిపోయారని స్వల్పనష్టమేనని, చర్చిల్ ముఖతా, అది, ప్రగల్భాలు కొడుతోంది. "దేశంలో పరిస్థితులు బాగుపడుతున్నాయి. మొత్తం మీద బాగానేవుంది" అని చర్చిల్ అబద్ధమాడటం, బ్రిటిషు ప్రజలకుగాని, భారతీయులకుగాని ధైర్యాన్నివ్వడంలేదు. ఒక్కజపానుకు మాత్రమే ధైర్యాన్నిస్తోంది.

ఈ నిర్బంధ విధాన పంథానుండి ప్రభుత్వం తొలగిపోయేటట్లు చేయాలి. ప్రభుత్వపు ఆటలు సాగవని, క్రోధావేశ మైన దేశాన్ని అణచలేరనీ చెప్పాలి.

ఈ కార్యాన్ని, క్రోధోన్మత్తతతో చేసే విధ్వంసక చర్యలతో కొనసాగించలేం. ద్వేషాగ్నిలో హేతువాదాన్ని కాల్చివేసి, విధ్వంసక చర్యలతో కొనసాగించలేం. జాతీయ రక్షణను కుంటు పరచుట ద్వారా, రెచ్చగొట్టు చున్నప్రభుత్వపువలలో పడుటద్వారా ఈపనిని కొనసాగించలేం.

తమ హక్కులకోసం, తమ దేశరక్షణకోసం, ప్రజలు సంయుక్తంగా సమీకరించబడితే, తమ బలాన్ని ప్రజలు సరియైన పంథాలో చూపెడితే, నిరంకుశ ప్రభుత్వపు నిర్బంధవిధానాన్ని ఓడించగలం, ఓడించుదాం. ప్రభుత్వ నిర్బంధవిధానానికి వ్యతిరేకంగా కార్మికులు సంయుక్తసంఘటిత నిరసన చూపవలసిందని ట్రేడ్ యూనియన్‌కాంగ్రెసు కోరింది.

మహాత్మాగాంధీని తదితర నాయకులను విడుదల చేయవలసిందని, కాంగ్రెసుపై నిషేధం తొలగించవలసిందని, సంపూర్ణాధికారాలు గల జాతీయ ప్రభుత్వం కావాలని, నిర్బంధవిధానాన్ని నిరసించి ఆ విధానాన్ని మానవలసిందిగా ప్రభుత్వాన్ని కోరమని కార్మికులను ట్రేడ్‌యూనియన్ కాంగ్రెస్ హెచ్చరించింది.

ఈ హెచ్చరికతో మేముకూడ ఏకీభవించుతున్నాం. నిర్బంధవిధానాన్ని సపోర్టు చేసేవారెవరూ ఈ దేశంలో లేరు. అందరూ నిర్బంధవిధానాన్ని ఖండించుతున్నారు. అనాడు, కార్మికసంఘాలతోపాటు, రైతు, విద్యార్థి, యువజన, మహిళా, ముస్లింలీగ్ మొదలగు ప్రతి సంస్థా, ఈ నిరసనలో పాల్గొనునట్లు చూడాలి. ప్రతి సంస్థనుండీ, చిత్తశుద్ధిగల ప్రతివ్యక్తినుండీ సపోర్టు పొందాలి. ముస్లింలీగ్ నుండి సభ్యులనుండి, యితరపార్టీ ప్రముఖులనుండి స్టేట్‌మెంటులు తీసుకోవాలి. నిర్బంధవిధానానికి వ్యతిరేకంగా, ఐక్యత ఏవిధంగా వృద్ధిఅవుతుందో, ఈ విధంగా ప్రపంచానికి తెలియజేయాలి.

ఇంతేగాదు, ఈ రోజు ఒక్క నిర్బంధవిధాన నిరసనదినంగా మాత్రమే ఉండరాదు. ఈరోజున, జాతీయైక్యతను కోరాలి; 40 కోట్ల భారతీయు లైక్యమవాలని కోరాలి. జాతీయరక్షణకు శపథం చేయాలని హెచ్చరించాలి; జాతీయ ప్రభుత్వం కావాలని కోరాలి. ఉత్పత్తిని కుంటుపడ చేయవద్దని, క్రోధోన్మత్తతతో విధ్వంసక

ఈ నాడు జాతీయైక్యత ఒక్కటే దేశవిముక్తికి మార్గం. అట్టి ఐక్యత, నిర్బంధ విధానవ్యతిరేకత అనే పునాది పై నిర్మింప బడుతున్నది. అందుకు సెప్టెంబరు 25 ప్రారంభ దినం. ఆనాటితోనే మన కర్తవ్యం అంతంకాదు, ఆనాడు తల యెత్తిన ఐక్యతా భావాన్ని రోజురోజూ పెంపొందించాలి. అందుకు కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రరాష్ట్ర కమిటీ, వైస్రాయికి పంపిన విజ్ఞప్తి పై సంతకాలు వేలుముద్రలు వేయించిపంపాలి. ఏదోమహజర్లపైసంతకాలు చేయించుటతోనే సంతృప్తిపడరాదు. ప్రతి ఇంటింటికీ తిరిగి, ఐక్యత యొక్క ప్రాముఖ్యత, ఐక్యతే ఎలానిర్బంధ విధానాన్ని ఎదుర్కొన గలదో, విశదీకరించి చెప్పాలి. ఐక్యతకై చేసే కృషియే నిజమైన పోరాటమని, తాముసమ్ముటయేగాక, ప్రతివారికీనచ్చ జెప్పాలి. ఈ విషయంలో కమ్యూనిస్టులపై ప్రత్యేక బాధ్యతవుంది.

మరొక విషయం, నిర్బంధ నిరసనదినం శాంతియుతంగా సంఘటిత రూపంలో జరగాలన్న విషయం జ్ఞప్తి వుంచు కోవాలి. అందుచే, పోలీసులు రెచ్చగొడితే ఆ వలలో పడరాదు.

యావల్ దేశనిరసనను-జాతీయ ప్రభుత్వానికై యావల్ దేశవాంఛను,ఐక్యతకై పోరాటాన్ని, ఆరోజున మనం నడుపుతున్నామన్నవిషయాన్ని జ్ఞప్తిలోవుంచుకోవాలి.

మాతృభూమి స్వాతంత్ర్యానికి—రక్షణకు—నిరంకుశాధికారులు పెట్టుచున్న అడ్డంకులను తుడిచివేసే ఐక్యతకు, సెప్టెంబరు 25 వ తేదీ ప్రారంభ దినమని గుర్తుంచుకోవాలి.

దేశభక్తులారా! జాగ్రత్త!!

(1 వ పేజీ తరువాయి)

జపాను బయొనెట్ల మీదనా స్వాతంత్ర్యం!

ఏటికి పూర్తి వ్యతిరేకమైన భావాల్ని వెల్లడించారు మన జాతీయ నాయకులు. క్రిప్సు సంప్రదింపుల తరువాత జవహర్లాల్‌నెహ్రూ నొక్కి వక్కాణించిందేమిటి? "అక్షరాజ్యాల సహాయంతో సుభాష్ మన దేశానికివస్తే, యావచ్ఛక్తిని వినియోగించి అతన్ని ఎదుర్కొంటాను" అనిగాదూ నెహ్రూ చెప్పింది? ఇప్పుడు సంభవిస్తూ వుంది అదేగా? దండెత్తే సైన్యాలకు ముందుగా నడచి రారు ఫాసిస్టు పురుగులు. కాని ఒక రూపంలో ఆసైన్యాలు రాకముందే దేశంలో ప్రవేశిస్తారు. ప్రచారంద్వారా, రేడియో ద్వారా దేశంలో అసుగు పెడతారు. అదే వారిప్పుడు చేస్తున్నది కూడాను. తప్పుడు 'ఇండియన్ నేషనల్ కాంగ్రెసు రేడియోను' ట్యూను చేస్తున్న ప్రతియింట్లోను సుభాసు జపాను సైన్యాలతో అడుగు పెట్టాడనడంలో సందేహంలేదు. విజయాల్లోకల్లా విజయాన్ని చేకూరుస్తున్నారు జపాను వాళ్ళకు సుభాసు. మన ప్రతిఘటనాశక్తిని కుంటుపరుస్తున్నారు. జపానుల జోక్యంతో మనకు స్వేచ్ఛ లభిస్తుందనే వ్యామోహాన్ని వ్యాపింప చేస్తున్నారు సుభాసు. జపాను దుండగీడుల్ని దునుమాడటానికి తయారుగా వుండవలసిందని చెప్పడానికి బదులు, వాళ్ళను ఆహ్వానించవలసిందనీ, మన జాతీయ రక్షణ, ప్రతిఘటనకు ఉపయోగపడే సాధనాల్ని ధ్వంసంచేసి ఆదుష్టుల విజయాన్ని సులువు చేయవలసిందని ప్రబోధిస్తున్నారు.

జపాను దురాక్రమణదారులబారినుండి మన పవిత్ర మాతృభూమిని రక్షించుకోవాలి అనే ఆసక్తి రోజురోజుకూ తగ్గిపోతూ వుండడం మనం గమనించడంలేదూ? ప్రతిష్టంభన తీసుకొద్దామనే తనప్లాను విఫలం గావడంచేత నిస్పృహ చెందుతూవున్న ప్రతి దేశభక్తుని హృదయంలోను జపాను అనుకూల భావాలు చొరబడడం మనం కన్నార చూడడం లేదూ? దేశంలో ఓటమితత్వం ప్రబలి మన విముక్తి జపానువల్ల గలుగుతుంది అనే భావం వ్యాపించడం నిజమూకాదా? ఒక సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా మరో సామ్రాజ్యవాదానికి వుపయోగపడే పనిముట్టుగా మన దేశశక్తిని కుదువపెట్టే అపకీర్తిపాలు గావడం మనం సహించకూడదు.

గాంధిగారినుంచి సుభాష్ వద్దకు

కాని జరుగుతున్న తతంగం అలాగేవుంది. ఒక తప్పటడుగు మరో తప్పటడుక్కి దారి తీస్తూంది. మొదట పెడదారి పట్టిన నిజమైన దేశభక్తి జాతీయ ఆత్మహత్య, జాతీయ ఉపద్రవ మార్గాల్లో అంతమవుతూవుంది. బెర్లిన్ అజాద్ హింద్ రేడియో, గాంధిజీ, సుభాష్ యిద్దరిపేర్లని కలిపి జేజేలు కొట్టుతూవుంది. గానీ మన దేశాన్ని తమ రక్తకళంకిత పాదాలక్రింద నలిపిపారవేయాలని వాంఛిస్తున్నారానేనా దీని అర్థం? అలా ముమ్మాటికీ కాదు. కాని గాంధిగారి పంథా తనకిష్టంలేకపోయినప్పటికీ, తనకు తెలియకుండానేమనల్ని దేశాన్ని బుగ్గిపాల్జేయ సంకల్పించిన సుభాష్ వాళ్ళోకి యీడ్చికెళ్ళుతూ వుందన్న విషయం నిర్వివాదాంశమైనది. ఎంతటి శోచనీయమైన దుస్థితి!

ఐక్యత ఒక్కటే మనకు శరణ్యం

ఈ పంథా ద్వారా మనం ద్వేషిస్తూవున్న నిరంకుశ వాదానికి బుద్ధి వచ్చేటట్లు చేస్తున్నామనుకోవడం మనల్ని మనం మోసపుచ్చుకోవడమే అవుతుంది. జపాను యినుప కాళ్ళక్రింద మనం నలిగిపోతే యీ నిరంకుశ వాదానికేం జాలి? బర్మా, మలయాలలో చేసినదే వాళ్ళు మళ్ళీ ఇక్కడకూడ చేస్తారు. నేటి పరిస్థితుల్లో ఆటు జపాను దురాక్రమణనుంచి, యిటు బ్రిటిషు సామ్రాజ్యవాదాన్నుంచి, మన మాతృదేశాన్ని రక్షించుకొన గలిగే ఒకే ఒక మహాశక్తి సంపూర్ణ ఐక్యత గాంచిన భారత దేశప్రజలు. అట్టి మహాశక్తిని నిర్బంధ విధానం ద్వారా అణచి పారవేయడానికి యీ ప్రస్తుత అరాచక చర్యలు నిరంకుశవాదానికి సాకుగా లభిస్తున్నాయి. కాంగ్రెసు - లీగు ఐక్యతా అనే వజ్రాయుధాన్ని ఉపయోగించి బ్రిటిష్ అధికార వర్గం మనతో సమాధానానికి వచ్చేటట్లు చేయిలేకపోతే, జాతీయ నాయకుల విడుదల జరిగి జాతీయ ప్రభుత్వ నిర్మాణం జరుగకపోతే, దుష్ఫలితాలు అనుభవించేది ఎవరు? నిరంకుశ వాదమా? ఎన్నటికీ కాదు. మరెవరు? మన దేశప్రజలు, మన దేశీయుల రక్తం కాల్వలు కట్టి ప్రవహిస్తుంది. వెర్రెత్తిన మన సోదరులు సామ్రాజవాదం మీదగాదు దెబ్బ తీస్తూవుంది. వారు వేస్తున్న ప్రతిదెబ్బ మన ప్రజలకు తగులుతున్నాయి. ఈ పంథా నిరంకుశవాదానికి మనలో మనకు చీలికలు కలుగజేసి రాచకీయ పెత్తనం మనకు సంక్రమించకుండా పన్నాగాలు పన్నడానికీ అవకాశం ఇస్తూవుంది. ఈ పంథా జపాను హంతకులు మన దేశంలో అడుగు పెట్టడానికి దారిని శుభ్రపరుస్తూవుంది. సంపూర్ణ ఐక్యతగాంచిన భారతదేశం ఒక్కటే జపానువాళ్లతోను, నిరంకుశవాదంతోను పోరాడగలదు. ఇప్పటికే చాలా ఆలస్యం అయినా, కాంగ్రెసు - లీగు ఐక్యత కోసం, జాతీయ నాయకుల విడుదల కోసం బ్రహ్మాండమైన ప్రజా వుద్యమం ఒక్కటే మన దేశ ప్రజల్ని రానున్న మహోపద్రవంనుంచి కాపాడ గలుగుతుంది. మనం బయటపడటానికి మరో మార్గం లేదు. ఇంకే మార్గం జపాను దురాక్రమణ వ్యతిరేక మార్గం కానేరదు. ఇంతకు వేరైన మరేమార్గమైనా మొదట ప్రస్తుత పాలక వర్గానికి, అటుతర్వాత జపాను దుష్టులకు అనుకూ

స్టాలిన్‌గ్రాడ్ వీధులలో సంకుల సమరం

"రెడ్ ఆర్మీ, జర్మనులను ఆపగలదు, చిందరవందర చేయగలదు, త్రిప్పికొట్టి వెనుకకు తరుమగలదు"

ఇవి సోవియట్ ప్రచార ఉపాధ్యక్షుడు ఐన సెబటోవ్, ఎంతో మనోనిబ్బరంతో, అన్న మాటలు. నాలుగు వారాలనుంచి, చరిత్రలో కనివిని ఎరగని భీషణ సంగ్రామం స్టాలిన్‌గ్రాడు వద్ద జరుగుతోంది. ఇన్నియంత్రాలు, విమానాలు, ఫిరంగులు ఏ యుద్ధంలోను ఉపయోగించబడలేదు. గత సంవత్సరం మాస్కో రంగంలో కూడా ఇంతసైనిక శక్తి ఉపయోగించబడలేదు.

ఇంత భయంకర యుద్ధం, ఇన్నివారాలు, ఒక్కరీతిగా ఊపిరివదలడానికి కూడా సందు లేకుండా జరుగుతూంటే, స్టాలిన్‌గ్రాడ్ నిలబడేవుంది, రక్తం ఏరులై పారవచ్చు, తల వంచదు ఒగ్గదు, స్టాలిన్ గ్రాడ్!

స్టాలిన్ గ్రాడ్ విషమ పరీక్ష

"స్టాలిన్ గ్రాడును ఒక్కసారి నేలమట్టం చేయడానికి వీలులేదు. గజం, గజం చొప్పున ఆక్రమించుకోవాలి" అని వాన్‌బాక్ జర్మను సేనలకు హుకుం ఇచ్చాడు. అదేరీతిగా నాజీ సైన్యాలు చేస్తున్నాయి. వందలకు వందలు బాంబర్లు అగ్నివర్షం కురిపిస్తున్నాయి. వందలకువందలు జర్మన్ టాంకులు, అలవెంబడి అలగా దాడులు చేస్తున్నాయి. వాయువ్యదిక్కుగాను, పశ్చిమ దిక్కుగాను, నైరుతీ దిక్కుగాను, మూడువైపులనుంచి - నాజీలు రాత్రింబవళ్లు, దాడి సాగిస్తున్నారు. మరఫిరంగులు పట్టణ రక్షణలను భస్మీపటలం గావిస్తుంటే జర్మను విమానాలు నరపరాలను, సప్లయిలను నాశనం చేయ ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం పట్టణానికి ఒక సప్లయిమార్గం ఐన వాల్గానదిపై తీవ్ర విమాన దాడులను సాగిస్తోంది.

ప్రపంచ యుద్ధసమీక్ష

వాయువ్య దిక్కున జర్మనులు నగరంలో ప్రవేశించి కొన్ని వీధులను ఆక్రమించుకొన్నారు. ఈ వీధుల్లో ప్రతి యిల్లూ ఒక కోటగా మార్చివేశారు. ఇండ్లల్లో ప్రతి అటిక అడుగుభాగం, కిటికీ, మర ఫిరంగుల ఆళయాలుగా మారిపోయాయి. "ఒక్క ప్రాణి కూడా లేకుండా ఉండేటట్లు, అడుగు, అడుగూ బాంబు" చేస్తున్నారు. అని "రెడ్ స్టార్" వ్రాసింది.

రష్యనుల అసమాన శౌర్యం:

"ఇంకా ఎక్కువ పట్టుదల, శిక్షణ,దారుఢ్యం మీద ఆధారపడివుంది రెడ్ సిటీ (స్టాలిన్‌గ్రాడ్) రక్షణ" అని రెడ్ ఆర్మీకి స్టాలిన్ యిచ్చిన ఉద్బోధలోవుంది. ఈ వాక్యాలను అక్షరాల అమలు జరుపుకున్నారు. రెడ్ ఆర్మీ వీరులు. "స్టాలిన్‌గ్రాడ్‌ను అభేద్యమైన కోటవలె చేయాలి" అన్న "రెడ్‌స్టార్" హెచ్చరిక రష్యనుల పట్టుదలను మరింత అధికం చేసింది. నాజీలపై ఉన్న తమ ద్వేషాన్ని, దేశంపై ఉన్న తమ ప్రేమని, స్టాలిన్‌పై వున్న తమ విశ్వాసాన్ని ఒక ఉక్కు గోడలాగున నిలబెట్టి, నాజీ దురాక్రమణ దండులను అరిగట్టుతున్నారు రష్యన్ యోధులు. వారి తీవ్రతను, మొండి ధైర్యాన్ని వర్ణిస్తూ బెర్లిన్ రేడియో యిలా అంది. "పిచ్చి కుక్క రష్యనులు నమ్మటానికి వీలులేని పోరాటనటిమే స్టాలిన్‌గ్రాడ్ పతనాన్ని ఆపింది."

పశ్చిమోత్తరంగా నాజీలు కొన్ని వీధులను ఆక్రమించుకొన్నా రష్యనులు వాటిలో కొన్ని తిరిగి పట్టుకున్నారు. మరల వాటిని ఆక్రమించుకోవాలని జర్మనులు జరిపే తిరుగు దాడులను అరికట్టి, త్రిప్పి కొట్టుతున్నారు. మొన్న వాల్గా నది ఒడ్డున ఉన్నట్టి - స్టాలిన్‌గ్రాడ్ బాటలో ఉన్నట్టి - ఒక అతిముఖ్యమైన గుట్టను, విరోధి సైన్యాలను తరిమి, ఆక్రమించు కున్నారు రష్యనులు. నాజీ దండులు యెంత యెన్ని విధాల ప్రయత్నించి నా ముందుకు పోలేకపోతున్నారు.

వాన్ క్లీస్ట్ మట్టిపాలు!

మాజ్‌దాక్ రంగంలో చొరవ (ఇనీషియెటివ్) రోజు రోజుకు రెడ్ ఆర్మీ చేతుల్లోకి పోతోంది. సోవియట్ ధాటకు తాళలేక, జర్మనులు క్రొత్తసేనలను దింపుతున్నారు. కాని, రష్యనులు జర్మనుల ప్రతి ఎదురు దాడిని చిందర వందర చేస్తున్నారు. గ్రాజ్నీ నూనె గనులకు పోయే మార్గం పూర్తిగా అరికట్టివేశారు. ఆ రంగంలో జర్మన్ సేనాధిపతియైన వాన్ క్లీస్టును బలిగొన్నారు.

ఈ మరణంగురించి రాస్తూ"ఇజ్‌వెస్తియా" ఈలా అన్నది. "వాన్ క్లీస్టు మరణ దండన ఇప్పుడు అమలుజరిగింది....ఇదే శాస్తి లక్షలకొలది జర్మను సైనికులకు జరిగింది. చిన్న సైనికుడి నుంచి సేనానాయకుడి వరకు, ప్రతి ఫాసిస్టు దురాక్రమణ దారునికి ఈ గతే పట్టుతుంది"

నాజీలకు తీరని నష్టాలు:

రష్యా దక్షిణ రంగ యుద్ధంలో నాజీలకు ఈ పాటికే చాలా నష్టాలు కలిగాయి. ఇంతవరకు 1, 300, 000 సైనికులు హతమయారు. 4,000 విమానాలు, 4,000 ఫిరంగులు 3,000 టాంకులు నాశనం ఐనట్లు సెబటోవ్, ప్రకటించాడు. ఈ నష్టాలు నాజీసైన్యాన్ని బలహీనపరచి, చివరకు వాటి అపజయం తీసికొస్తాయి. రష్యాకు అదనపుసైన్యాలను పంపటం వలన పశ్చిమ రంగంలో నాజీలు ఎంత బలహీనపడ్డారో మొన్న డీయెప్ దాడిలో స్పష్టంగా కనబడింది అనిఅన్నాడు.

హిట్లరుకు అష్ట కష్టాలు

నాజీల అసలు ఉద్దేశ్యం డాన్ మలుపును ఆక్రమించుకొని, ఉత్తరంగా తిరిగి మాస్కో నగరం వెనుక భాగంనుంచి ముట్టడించాలని. రాస్టావ్ పడిపోగానే జర్మనులు సోవియటు సైన్యాలను నాశనంచేద్దామని దక్షిణంగా తరుమ సాగినాయి. కాని వారి ఉద్దేశ్యం నెరవేర లేదు సరిగదా స్టాలిన్ గ్రాడులో సోవియటు రక్షణ దాడులవల్ల, తిరుగు దాడులవల్ల నాజీలు మాస్కోవైపు తిరగటానికి వీలు తప్పింది. స్టాలిన్‌గ్రాడు రంగంవలన హిట్లరు ప్లాను బోల్తా కొట్టింది.

అంతేగాదు, కాలం గడచినకొద్దీ ఇంకొక కష్టం సంభవిస్తుంది.

శీతాకాలం వరుగెత్తుకొస్తోంది. ఇంకో నెలలో గట్టిగా ఉన్న కూబాన్ పచ్చిక బయళ్లు ఒక బురద సముద్రంగా మారిపోతాయి. అప్పుడు 190 డివిజన్ల (డివిజన్‌కు 15,000 మంది) నాజీ సైన్యాలు, ఇటు దక్షిణాన మంచుతో కప్పబడ్డ కాకసస్ పర్వతాలు, అటు ఉత్తరాన జాబి సముద్రం, మధ్యన చిక్కుబడిపోతాయి. రాక పోకలకు అసాధ్యము, సప్లయిలకు అపాయము. ఈ పరిస్థితి వచ్చే వరకు అంటే ఇంకో నెలవరకు స్టాలిన్‌గ్రాడ్ పడిపోకుండా నిలిస్తే, ఈ 190 డివిజన్ల నాజీ దండులకు వినాశమే! కాబట్టి ఈ నగర పతనము నాజీలకు యుద్ధతంత్రరీత్యా యెంతో అవసరం.

స్టాలిన్‌గ్రాడ్ ఒక నెలలో పడిపోకపోతే, నాజీలకు గొప్ప విపత్తైనా, ఒకవేళ అది పడిపోతే సోవియట్‌కు - చాలా నష్టమైనా - తీరని లోపంగాదు; అట్టి పతనంవల్ల ట్రాన్సు కాకేషియా, రష్యా మధ్య ప్రాంతాలను కలిపే ముఖ్య మార్గం పోయినా, మరొక మార్గం రష్యాకు ఉంది. అది కాస్పియన్ సముద్రపు రేవు ఛపయీవ్‌ద్వారా పోయేది. ఈ రేవు నుంచి ఒక పైపులైను, రైలుదారి యూరల్ ప్రాంతాలను కలుపుతున్నాయి. ఇది ఇట్లుంటే బాకూ పట్టణం యింతవరకు నాజీలకు స్వప్న లక్ష్యంగానే ఉన్నది. ఈ కారణాలవల్లనే హిట్లరు ఒక నెలలోగా స్టాలిన్‌గ్రాడును పట్టుకోవాలి. లేకపోతే లక్షలకొలది సైన్య నష్టం సంభవిస్తుంది.

నాజీ ఎత్తుల పట్టీలు:

నాజీలు యీ విషమ పరిస్థితులను గ్రహించే వొరొనెజ్‌మీద దాడి ప్రారంభించి, టిమోషెంకోకు సప్లయిలను కొట్టివేయటానికి భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. కాని వచ్చే వార్తలబట్టి చూస్తే అవేమీ ఫలించడం లేదు. వొరొనెజ్‌లో సోవియట్ ధాటికి నాజీలు ఆగలేక పోతున్నారు. రెజెవ్‌పై రష్యనుల ఉరి రోజు రోజుకూ బిగిస్తూ ఉంది. లెనిన్‌గ్రాడు రంగంలో రష్యన్లు నాజీలపై జయప్రదంగా దెబ్బ తీస్తున్నారు. లెనిన్‌గ్రాడ్ ప్రాంతాల్ని అపాయ రహితంగా చేస్తున్నారు.

సోవియట్ ఒక ప్రక్క ఈలా దాడులు సాగిస్తూ, మరొకప్రక్క కోనిగ్సు బూర్గు, బుఖారెస్టు మీద విమాన దాడులు సాగిస్తూవుంది. నూనెకు కేంద్రమైన ప్లోస్టీ (రుమేనియా)ని దగ్ధం చేసివేశారు.

ప్రజల అసంతృప్తి

రష్యాపరిస్థితులు ఇట్లుంటే, ఇక ఆక్రమిత రాజ్యాలలో ఏవిధంగా వుందో చూద్దాం.

లూక్సెంబూర్గును గురించి ఇదివరలో వ్రాశాం.

బల్గేరియాలో నాజీ దోపిడిగాండ్రపై తీవ్రమైన తిరుగుబాటులు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి.

యూగోస్లావియాలో, మిహైలావిచ్ గెరిల్లా సైన్యాలు రోజు రోజుకీ విజృంభిస్తున్నాయి. ఒడెస్సా జిల్లాలో గెరిల్లాల పోరాటంవలన ఒడెస్సా హార్బర్ని నాజీలు ఉపయోగించలేక పోతున్నారు.

రుమేనియాలో ప్రజల అసంతృప్తివల్లనేమి అంటెనెస్కూమీది అపనమ్మకం వల్లనైతేనేమి, హిట్లరు మరల ఐరన్‌గార్డును అధికారంలో ప్రతిష్ఠింపజేయడానికి పూనుకున్నాడని తెలుస్తోంది.

మధ్యప్రాచ్యంలో ప్రమాద పరిస్థితులు

యూరపులో పరిస్థితులు రోజు రోజుకు నాజీలకు విషమిస్తుంటే, నాజీ అడక త్తెర యొక్క దక్షిణభాగం ఈజిప్టు రంగంలో క్రొత్త ఎత్తులు ఎత్తుతున్నట్లు కనబడుతోంది. రోమెల్ గస్తీముఠాలు తీవ్రంగా పని చేస్తున్నాయి.

బాల్కను రాష్ట్రాలలో ఉన్న జర్మను సేనలకు, క్రీటు ఆక్రమణాన్ని నడిపిన జర్మను విమానదళ నాయకుడగు జనరల్ వాన్‌లాకర్‌ను నియమించారు. బల్గేరియా, మొదలగు సిరియా సమీప ప్రాంతాలలో నాజీల సన్నాహాలు విజృంభించాయి.

టర్కీమీద హిట్లరు రాజకీయ ఒత్తిడి ఎక్కువైనట్లు కనబడుతోంది. కొద్దిరోజుల క్రిందట వాన్‌పాపెన్ ఇస్తాంబుల్‌లో మాట్లాడుతూ ఈవిధంగా అన్నాడు.

"పరిస్థితులు ఏవైనాసరే ఈ దేశంయొక్క ప్రజలయొక్క శాంతినిగౌరవించటానికి, జర్మనీ కృతనిశ్చయురాలైంది." జర్మను రాజనీతిని అర్థంచేసుకున్నప్రతివానికి ఈవాగ్దానం అంతరార్థం తప్పకుండాస్ఫురిస్తుంది. ఏదేశపు స్వాతంత్ర్యాన్నైనాదెబ్బతీసే ముందు హిట్లరు ఇటువంటివాగ్దానామే చేసేవాడు. టర్కీ యుద్ధరీత్యా మంచిప్రదేశంలో ఉంది. ఇటు, ఈజిప్టులో రోమెల్‌నుఆపే సామగ్రి మిత్రమండలి వారు ఆరంగంలో సమీకరించిఉండవచ్చు.అటు,కాకసస్‌లో, బాకూ రక్షణకు రష్యాపై ఆధారపడి ఉండవచ్చు. అక్షరాజ్యాల ఆశయం, రష్యాలో ఉండే నూనె గనులేగాక, ఇరాక్, ఇరాన్‌లో గనులకూడా ఆక్రమించుకోవాలని. ఇరాకును దెబ్బకొట్టాలంటే సిరియా మీదనుంచి వెళ్ళవచ్చు. కాని, ఇది కష్టం, చాలా అపాయకరం.

అంతేకాక, సిరియాకు, ఇరాన్‌నుండి తిన్నని రైలు దారి లేదు. అట్టి తిన్నని మార్గం టర్కీలోంచి ఉన్నది. అదేకాక, ఈ టర్కీ రైలు మార్గం చాలా ముఖ్యమైన బాటుం, బాకూ పట్టణాలతో కలిసిపోతుంది. ఈ కారణాలవల్ల నాజీ నాయకత్వం టర్కీ తాటస్థ్య భ్రమను భేదించవచ్చు.

విల్కీ ప్రయాణం

ఈ కారణాలవల్ల మధ్యప్రాచ్యానికి త్వరలో ప్రమాదం సంభవిస్తుందని చెప్పవచ్చు.

ఇదే మధ్యప్రాచ్యానికి విల్కీ ఆగమన కారణం. ఇటువంటి క్లిష్టపరిస్థితులలో మధ్య

కామ్రేడ్, జి. రాధాకృష్ణమూర్తి

ప్రాచ్యప్రభుత్వాల, ప్రజల సానుభూతి, సహకారం ఎంతో అవసరం. వాటిని సమకూర్చటానికే విల్కీ ప్రయత్నిస్తున్నాడు.

జపానుమాత్రం ఊరుకోటంలేదు.

దూరప్రాచ్యంలో జపాను చేసే యుద్ధక్రమాన్ని పరీక్షించి చూస్తే ఏదో ఒక పెద్ద యెత్తులో ఉందని తెలుస్తుంది. ఈ ఎత్తు కార్యరూపం పొందేముందు జపాను తనవెనుక భాగాన్ని (రియర్) గట్టిచేసుకోవాలి. ఇందుకు రెండు కార్యాలు సాధించాలి. ఒకటి మిత్రమండలివారు జపానుపై ప్రతిదాడి సాగించాలంటే ఆస్ట్రేలియాను నిరపాయం చేయాలి. దానికి నైరుతి పసిఫిక్‌లోని దీవులను తిరిగి గ్రహించాలి. ఇదే వారు ప్రస్తుతం చేస్తుండే పని. ఇదికాకుండా చేయటమే జపానుముఖ్యోద్దేశం.

రెండు: చైనా తూర్పుసరిహద్దులో ఉన్న ముఖ్యప్రదేశాలను విమానాశ్రయాలను జపాను పట్టుకోవాలి.

ఈ రెండు పనులను జపాను ఎలాసాధించుతోంది? పోర్టు మోర్స్బీవైపు ముందుకు పోతున్నాయి జపాను సేనలు. కాని, మిత్రమండలి ఈ జపాను దాడిని అరికట్టినట్లు మొన్నటి వార్తలవల్ల తెలుస్తోంది, ఇక, అటు చైనాలో, జపాను జయంపొందటలేదు.

ఏది ఎట్లున్నా, అక్షరాజ్యాలు త్వరలో ఒకనిర్ణయానికి రావాలని తీవ్ర ప్రయత్నం చేస్తున్నవి. గడచిన ప్రతినిమిషం వారికినష్టంగా పరిణమిస్తుంది. 1942 లోనే యుద్ధం తమకు అనుకూలంగా సమాప్తిచేయ చూస్తుంటే, మిత్రమండలి 1943 లో అని లెక్కలువేస్తూవుంది. ఇది ప్రపంచానికి, ప్రజలకి, స్వాతంత్ర్యానికి గొప్పముప్పు.

ఈ విషమ పరిస్థితులకు రెండే మందులు. ఒకటి అటు యూరపులో రెండవరంగం వెంటనే ప్రారంభించాలి, రెండు: ఇటు, భారత దేశానికి జాతీయప్రభుత్వం వెంటనే ఇవ్వాలి.

అమెరీని మించిన ఘనుడు మాక్స్వెల్

కామ్రేడ్
కంభంపాటి సత్యనారాయణ

పార్లమెంటులో చర్చిల్- అమెరీలు ఇండియాను గురించి యిచ్చిన ఉపన్యాసాలకూ, ఇక్కడ భారత శాసన సభలో ప్రభుత్వ హోం మెంబరు మాక్స్వెల్ చేసిన ప్రకటనకూ, మూలభేదమేగాని ప్రధానాంశాలలో భేదంలేదు.

15 వ తేదీని కేంద్ర శాసనసభలో మాక్స్వెల్ భారతదేశ పరిస్థితులపై ప్రభుత్వ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ, నేడుజరిగే నిర్బంధ విధానాన్ని సమర్థించుకొన ప్రయత్నించాడు. ప్రభుత్వం యేమాత్రం ఆలస్యం చేసినా, దేశంలోవున్న ప్రజలందరూ మహోపద్రవంలో పడిపోయి వుండేవారని మొసలి కన్నీళ్లు కార్చాడు. "భవిష్యత్తులో యేపరిస్థితులనైనా సరే మేము మా శక్తిని వినియోగించి ఎదుర్కొనగలం. అట్టి శక్తిలో మాకు విశ్వాసం వుంది" అని మాక్స్వెల్ పలికిన పలుకులు ఏ బెర్లిన్ రేడియోలోనో, ఏ టోకియోలోనో, వినబడవలసినవి. ఇంతేకాదు. నేడు దేశంలో జరిగే అరాజక చర్యలకు కాంగ్రెసు కారణమని చెప్పడానికి రుజువులున్నాయనీ; కాబట్టి కాంగ్రెసు నాయకుల్ని నేడు విడుదలచేయడం అంటే అర్థం, దేశంయొక్క రక్షణ కేంద్రాలను ధ్వంసంచేసే వారిని విడుదలచేసి, యుద్ధ ప్రయత్నాలన్నింటినీ వారిచేతుల్లో పెట్టడమేననీ, మాక్స్వెల్ పచ్చి అబద్ధాలు పల్కాడు. మాక్స్వెల్లే మరొక సందర్భంలో, "ఇంతు మించు ప్రమాదాలు పరిస్థితులు చక్కబెట్టబడ్డాయి: మొత్తంమీద దేశం ప్రశాంతంగా వుంది." అన్నాడు.

ప్రభుత్వోద్దేశం

అసలు నేడు కేంద్ర శాసన సభను సమావేశపరచడానికి ప్రభుత్వోద్దేశం ఏమిటి? కాంగ్రెసు సభ్యులు లేని యీ సభలో ముస్లింలీగ్ బలిష్ఠంగా వుంది. ప్రభుత్వానుకూల సభ్యులు తమకు వోటుచేసినట్లయితే భారతీయులంతా తమ విధానాన్ని బలపర్చుతున్నారని ప్రపంచంలో దబ్బా వాయించుకోవచ్చు: కాని జరిగిందేమిటి? కొద్దిమంది యూరపియన్ సభ్యులు ప్రభుత్వానికి నిరంతరం తాళం వేసే జోహుకుంగాళ్లు తప్ప మిగిలిన వారందరూ ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా ఖండించారు. తక్షణమే భారత దేశ స్వాతంత్ర్యాన్ని ప్రకటించాలనీ: కాంగ్రెసుపై గల నిషేధం తొలగించి గాంధీజీ మొదలైన కాంగ్రెసువాదులను విడుదల చేయాలనీ: జాతీయ ప్రభుత్వ స్థాపనకై కాంగ్రెసునూ, లీగునూ పిలవాలని, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సర్దార్ శాంత్‌సింగు ఒక సవరణను తీసుకొచ్చాడు. సంపూర్ణ స్వాతంత్ర్యం వాంఛించని భారతీయు డొక్కడు కూడా నేడు దేశంలో లేడని శాంత్‌సింగు గంభీరోపన్యాసం యిచ్చాడు. ప్రభుత్వం సర్ ఎ. హెచ్. ఘజ్నవీ వంటివారల సహకారం లభ్యమౌతుందని ఆశించింది. కాని అత డిలా అన్నాడు: "జాతీయ ప్రభుత్వం కావాలని కోరే వాంఛ జాతీయవాంఛ...... 40 కోట్ల మంది భారతీయులు హృదయ పూర్వకంగా సహకారం చేయాలంటే బ్రిటన్ వెంటనే భారతీయులకు నిజమైన అధికారాన్ని హస్తగతం చేయాలి. అప్పుడే యిది ప్రజాయుద్ధ మవుతుంది."

ముస్లింలీగ్ తరఫున జఫర్ అలీ ఉపన్యాసిస్తూ ప్రభుత్వం తన నిర్బంధ విధానాన్ని యికనైనా కట్టిపెట్టవలసిందని హెచ్చరించాడు. జైలులో నిర్బంధించబడిన నాయకులతో ప్రభుత్వం సంప్రతింపులు జరపవలసిందనీ, కాంగ్రెసుగాని ముస్లింలీగ్ గాని రాజీకి ద్వారం మూసి వేయ లేదనీ, ప్రకటించాడు. స్వాతంత్ర్యవాంఛ విషయంలో లీగ్‌కూ కాంగ్రెసుకు యేమాత్రమూ తేడాలేదని జఫర్ అలీ ఖండితంగా చెప్పాడు. అఖిలభారత ముస్లింలీగ్ కార్యదర్శి లియాఖత్‌అలీఖాన్ కూడా, ప్రభుత్వచర్యలను లీగ్ బలపరచదనీ, ప్రభుత్వతీర్మానాని కనుకూలంగా వోటు చేయమనీ, తెలియజేశాడు. భారతీయు లందరినీ అతడు సంబోధిస్తూ యిలా ఉపన్యసించాడు. "మనమంతా బానిసలై ఐక్యభారత దేశంలో నివసించడం మంచిదా, వేర్వేరు భాగాలలో స్వాతంత్ర్య మనుభవిస్తూ జీవించడం మంచిదా?.... మీరు (హిందువులు) దేశంలో మూడొంతు లెక్కువ తీసుకోండి: మాకు నాలుగోవంతు ఈయండి: మనం ఉభయులం కలిసి బ్రిటిషు ప్రభుత్వంనుంచి దేశాన్నంతటినీ లాక్కుందాం."

ముస్లింలీగ్ నాయకులేకాదు. ఎన్. ఎం. జోషి వంటి ప్రభుత్వ నామినేటెడ్ సభ్యులు కూడా ప్రభుత్వవిధానాన్ని ఖండించారు. కాంగ్రెసు నాయకుల్ని అరెస్టుచేసి ప్రభుత్వమే మొదటి పోటు పొడిచిందనీ, కాబట్టిప్రభుత్వమే వారిని విడుదల చేయాలనీ, జోషీ హెచ్చరించాడు. జైళ్ళలోవున్న కాంగ్రెసు నాయకులు శాసనోల్లంఘనాన్ని యెలాఆపుజేస్తారని అతడు ప్రశ్నించాడు. ఆంగ్లోఇండియన్ సభ్యుడొకడు, యూరపియన్ సభ్యుడైన గ్రిఫిత్సు, ప్రభుత్వ విధానాన్ని పూర్తిగా బలపరచినప్పటికీ, బ్రిటన్ యెడల భారతీయులలో తీవ్రమైన అవిశ్వాసం, అసంతృప్తి, ఉన్నాయని అంగీకరించారు.

మన రాజకీయాలు

ఒకనాడు ప్రభుత్వవ్యతిరేక సభ్యులలో ప్రముఖ స్థానాన్ని అలంకరించిన ఆణే, యీనాడు ప్రభుత్వ మెంబరుగావుండి, ప్రభుత్వ పాలసీని పూర్తిగా సమర్థిస్తూ ఉపన్యసించాడు.

కాంగ్రెసు సభ్యులులేని యీ సమావేశాన్ని తమ కనుకూలంగా తిప్పుకోవాలని చూచిన ప్రభుత్వపు పన్నాగం భగ్నమయింది. ముస్లింలీగ్ సభ్యులు తమకు వ్యతిరేకంగా వోటుచేసే పరిస్థితు లేర్పడ్డాయి. కాబట్టి ప్రభుత్వ తీర్మానాన్ని వోటుకు పెట్టకుండా, దొడ్డిదోవను తొలగవలసి వచ్చింది.

దేశంలో నిర్బంధ విధానం

పార్లమెంటులోను, శాసన సభలోను, ఇండియాపై జరిగిన చర్చలనుబట్టి ఒక్క విషయం స్పష్టమవుతోంది: నేటి అరాజకాన్ని దారుణ నిర్బంధవిధానంతో అణచివేస్తే, కాంగ్రెసు బలహీన మవుతుందనీ; అప్పుడు కాంగ్రెసేతర పార్టీలతో జాతీయ ప్రభుత్వ మన బడేదానినొకటి స్థాపించ వచ్చునని ప్రభుత్వపు యెత్తు. గాంధీజీని ఇంటర్వ్యూ చేయడానికి ప్రభుత్వం హిందూ మహాసభ నాయకుల కనుమతి నిరాకరించింది. ఇందుకే దేశంలో వ్యాపించుతూన్న అతిక్రూర పదకులతో మెరుగొందుతున్నారు. బీహార్, యు. పి., మొదలైన రాష్ట్రాలలో మరికొనే మన రాష్ట్రంలో కూడా సామూహిక జరిమానాలు ప్రారంభమయాయి. మద్రాసు రాజధానిలో వేర్వేరు జిల్లాలపై మద్రాసు ప్రభుత్వం మొత్తం రు. 2,35,000 విధించింది. కొరడా దెబ్బలు అమానుషమైనశిక్ష అని ఇండియాలోను, ఇంగ్లండులోను, ఆందోళన జరుగుతూన్నప్పటికీ కాన్పూరు, మంగుళూరు, మధుర పట్టణాలలో కొందరికి కొరడా దెబ్బలశిక్షవిధించబడింది. బెంగాల్‌లో, కొమిల్లా జిల్లా కలెక్టర్ కొంతమంది పౌరుల కొక ఉత్తరువిచ్చాడు. వారు తమ పిల్లల్ని అరుపొడ్డులలో ఉంచుతూ స్పెషల్ కానిస్టేబుళ్ళుగా పనిచేయాలట: ఉత్తర హిందుస్థానంలో అనేకచోట్ల తుపాకులు కాల్చడం, అనేక మంది ప్రాణాలు పోవడం, జరుగుతోంది. అరెస్టులమాట చెప్పనవసరమే లేదు.

ప్రభుత్వ వ్యతిరేకత

కాని, నిర్బంధవిధానంవల్ల ఏదేశంలోనూ జాతీయశక్తులు అణచబడలేదు ఈ దేశంలోకూడా అంతే: అణచబడక పోవడమేగాక, జాతీయవాంఛను దేశమంతటా బలం హెచ్చుతోంది. భారతవాణిజ్య, పారిశ్రామిక, సంస్థల ఫెడరేషన్ ఒక ప్రకటనలో ప్రభుత్వ విధానాన్ని ఖండించుతూ, అది యుద్ధ ప్రయత్నాలకు భంగం వాటిల్లజేస్తుందనీ, ప్రజల నైతిక శక్తిని క్షీణింపజేస్తుందనీ, తెలియజేశారు. దేశంలో నేటి విషమావస్థను తొలగించడానికి సప్రూ-జయకర్‌లు ముఖ్యమైన సూచనలు కొన్ని చేశారు. ఇండియాలోవున్న బ్రిటీష్ సొసైటీ ఆఫ్ ఫ్రెండ్సు అనే సంస్థ తరఫున జాతీయ నాయకుల విడుదల, వారితో సంప్రతింపులు వెంటనే జరగాలని ప్రభుత్వాని కొక మెమోరాండం పంపబడింది. 'స్టేటుమన్' పత్రిక మాజీ సంపాదకుడైన ఆర్థర్‌మూర్ బ్రిటీష్ ప్రభుత్వ విధానాన్ని సమర్థించడం లేదు. "బ్రిటీష్ ప్రధాని, అమెరీ, రాము ఇండియాను రక్షించామనీ, నిర్బంధ విధానంవల్ల భారత దేశంలోని జాతీయశక్తులను సమీకరించి, ఇండియాను సురక్షితమైన దేశంగాచేసి, యుద్ధాన్ని తీవ్రంగా కొనసాగించేటట్లు చేయవచ్చుననీ భావిస్తున్నారు. కాని, అది వట్టి భ్రమ" అని ఆర్థరుమూరు ప్రకటించాడు. భారతీయులకు అధికారాన్ని హస్తగతం చేస్తామని బ్రిటన్ తక్షణమే ప్రకటించాలనీ, అలా ప్రకటించితే కాంగ్రెసు- ముస్లింలీగ్‌లు ఒక సమాధానానికి వచ్చి జాతీయప్రభుత్వం తప్పక యేర్పడుతుందనీ, అతడు చెప్పాడు.

ఇంతేగాక, తిరునల్వేలి జిల్లా నిమ్నజాతుల మహాసభ, ఒరిస్సామంత్రివర్గపార్టీ, కొట్టాయం క్రైస్తవ యువజనసమితి, సింధురాష్ట్రవాణిజ్య సంఘం, మొదలైన సంస్థలు, నిమ్నజాతుల నాయకుడైన రాజ్‌భోజ్, అఖిలభారత మోమీన్ సభాధ్యక్షుడైన జహీరుద్దీన్. ఇంకా యెంతో మంది నాయకులు ప్రభుత్వ విధానాన్ని ఖండించుతూ, తక్షణమే జాతీయ ప్రభుత్వావసరాన్ని ప్రకటించారు. ప్రభుత్వవిధానానికి తరచు తాళం వేసే 'సివిల్‌మిలిటరీగెజెట్' అను పత్రిక సహితం యిలా వ్రాసింది: "బ్రిటన్ ఇండియాతో మీరు సహపరిపాలనకు యోగ్యత సంపాదించుకున్నట్లు మమ్మల్ని ఒప్పించినదని చెప్పడంకంటే. మీ రెంత స్వేచ్ఛను తీసుకొనగలరో అంతా తీసుకోండని చెబితే, ఇండియా, అమెరికా ఇంతకంటె యెక్కువగా సంతోషించియుండేవి."

బ్రిటన్‌లో

ఇక బ్రిటన్‌లో 'డెయిలీ టెలిగ్రాఫ్,' 'స్పెక్టేటర్' వంటి టోరీపార్టీ పత్రికలుతప్ప మిగిలినవన్నీ భారతదేశంలో ఏర్పడిన విషమావస్థను తొలగించాలని వ్రాస్తున్నాయి. తక్షణమే ప్రభుత్వ విధానం మారవలసిన అవసరాన్ని తెలియజేస్తూ, 'న్యూస్టేట్సుమన్,' 'మాంచెస్టర్ గార్డియన్, ట్రిబ్యూన్' పత్రికలు వ్యాసాలు వ్రాస్తున్నాయి.

జాతీయైక్యత

ఈ విధంగా బ్రిటిషు ప్రభుత్వవిధానం పట్ల అసంతృప్తి విరివిగా వ్యాపించుతోంది. మన దేశంలో యీ అసంతృప్తికి నిర్మాణయుక్తమైన స్వరూపం యిచ్చి జాతీయైక్యతను సాధించలేకపోతే, సామ్రాజ్యవాదులు తమ అధికారాన్ని యిష్టపూర్వకంగా విడిచిపెట్టరు. నిజం చెప్పవలసివస్తే, బ్రిటిషుప్రభుత్వంనే డెంతో దుర్బలస్థితిలో వుంది. కనుకనే చర్చిల్ యొక్క రంకెలు, మాక్స్వెల్ యొక్క అబద్ధపు ప్రచారం. అయితే జాతీయైక్యత మనలో లేకపోవడ మొక్కటే నేడు బ్రిటిషుప్రభుత్వపు బలం. కాబట్టి, తక్షణమే ప్రతి జాతీయవాది జాతీయైక్యతకు కృషి చేయాలి.

కాని, హిందూమహాసభ నాయకుల వైఖరి యిందుకు తోడ్పడటంలేదు. ఈ నెల 15 వ తేదీని వారిచ్చిన స్టేటుమెంటులో, తమ ప్రయత్నాలకు తోడ్పడే ముస్లింసంస్థలను పేర్కొంటూ, లీగ్‌యొక్క పేరు విడిచిపెట్టి, "దేశంలో యిప్పుడున్నంత ఏకాభిప్రాయం బ్రిటిషు పరిపాలనలో మరెప్పుడూ లేదని ప్రకటించారు. హిందూమహాసభ కార్యదర్శి మహేశ్వరదయాళ్ ఒక పత్రికావిలేఖరితో ప్రసంగిస్తూ, ముస్లింలీగ్ కలియకపోయినా మిశ్రమ ప్రభుత్వం యేర్పడగలదని చెప్పాడు.

అటు జిన్నా పాకిస్థాన్ మంత్రాన్ని జపిస్తూ కూర్చున్నాడు. కాంగ్రెసునిరాకరించినా, ముస్లింలీగ్‌తో ప్రభుత్వం చేతులుకలిపి ఎందుకు రాజీ చేసుకోకూడదని నిందిస్తున్నాడు.

నాయకు లీవిధంగా జాతీ యైక్యతను నిర్లక్షభావంతో చూస్తుంటే, ప్రజాసామాన్యం ముందంజ వేసి జాతీయైక్యతకు పాటుపడాలి. కైరా జిల్లా బోర్డు (గుజరాత్) పై ముస్లింలీగ్ జండాను, కాంగ్రెసు జండాను, ప్రతిష్ఠించడానికి ఉభయపార్టీలుఅంగీకరించారు. బొంబాయిలో విద్యార్థులు పదివేల సంతకాలతో జిన్నా కొక విజ్ఞప్తిని పంపుతున్నారు. తక్షణమే ఇతర పార్టీలతో సంప్రతించవలసిందని అందులో జిన్నాను హెచ్చరించారు.

చందా దారులకు క్షమాపణ

గతవారం, కానీస్టాంపులు దొరకక్కపోవడం చేత సకాలానికి పత్రికలు పోస్టు చేయలేక పోయాం. చందాదార్లకు ఇబ్బంది కల్గించ కుండా ఉండడానికై, అర్ధణా స్టాంపులను అంటించి పంపాం. ఆలస్యానికి క్షమించ ప్రార్థన.

—మానేజరు.

నిర్బంధవిధాన నిరసన

ప్రభుత్వ నిర్బంధ విధానంతో దేశమంతా ఉడికిపోతోంది. ఈనిర్బంధ విధానాన్ని ఖండించుతూ దేశమంతా ఆందోళన జరుగుతోంది. ప్రభుత్వం కాంగ్రెసును ఒంటరిగా చేసి అణచివేయాలని చేసిన ఎత్తు విఫలమయింది. పైగా ప్రభుత్వమే ఒంటరి అయిపోయింది. ప్రభుత్వం యీనాడు యే పార్టీపైన కూడ ఆధారపడలేని దుస్థితికి వచ్చింది. ప్రజలకు దూరమైపోయిన కొలదీ ప్రభుత్వపు గద్దె నిర్బంధ విధానం మరింత హెచ్చిపోతోంది. దీనిని ఖండించుతూ ఆంధ్రదేశంలో జరిగే ఆందోళన క్లుప్తంగా క్రింద వివరించుతున్నాం.

పశ్చిమ గోదావరి:

వినకడిమి గ్రామ యువజన కార్యనిర్వాహక సంఘం ప్రభుత్వ చర్యను ఖండించింది. ముస్లింలకు స్వయం నిర్ణయాధికార హక్కును కాంగ్రెసు గుర్తించాలని కోరింది. కాంగ్రెసు నాయకులు నిర్బంధంలో నున్నాడుగాన ముస్లింలీగే ముందంజవేసి జాతీయైక్యతకు పాటుబడాలని కోరింది.

1-9-42 మొదలు 9-9-42 వరకు చింతలపూడి తాలూకాలో ఫాసిస్టు ప్రతికూల ప్రచార దళం తిరిగింది. వి. హనుమంతరావుగారు దళాధిపతులు. ఫాసిస్టు ప్రతికూల ప్రచారమునేగాక, ప్రభుత్వ చర్యను నిరసించుతూ ప్రతి సభలోను తీర్మానాలు జరిగాయి. ప్రచారం జరిగిన గ్రామాలివి: చింతలపూడి, మల్లంపల్లి, శివపురం, రాఘవాపురం, ఎర్రగుంటపల్లి, నరసాపురం, ఎర్రింపల్లి, ప్రగడవరం, గోకవరం, ధర్మాజీగూడెం. సభలకు మొత్తం 1400 మంది హాజరయ్యారు.

చింతలపూడి తాలూకా యువజన సంఘం కూడ ప్రభుత్వ చర్యను ఖండించుతూ తీర్మానించింది.

నర్సాపురం తాలూకా, దొడ్డిపల్లి ఫిర్కాలో కామ్రేడ్ గోపాలరాజుగారి నాయకత్వాన నాయకుల విడుదల ఆందోళనకోసం ఒక దళం బయలుదేరింది.

వల్లూరు, చింతలగురువు, పెనుమర్రు, రావిపాడు గ్రామాలలో సభలు, మీటింగులు జరపడానికి వీలులేనిచోట్ల ముఠాలు ముఠాలుగా చర్చలు జరిపారు.

నాయకులను విడుదల చేయాలనీ, కయ్యూరు కామ్రేడ్సుపై ఉరిశిక్ష తీసివేయాలనీ కోరుచు తీర్మానాలు గావించారు.

కృష్ణా జిల్లా:

చౌటపల్లిలో ప్రభుత్వ నిర్బంధ విధానాన్ని, సాముదాయక పన్ను విధించడాన్ని ఖండిచుతూ సభ జరిగింది.

చిగురుకోటతాలూకా యువజన సంఘకార్య నిర్వాహకవర్గం యిట్టి తీర్మానమే గావించింది.

నాగాయి తిప్పలో జాతీయ గీతాలతో ఊరేగింపు జరిగిన పిదప సభ జరిగింది. ప్రభుత్వ చర్యను నిరసించుతూ తీర్మానం జరిగింది.

వడాలి, సింగరాయపాలెం, చేవూరు, కాకవాక గ్రామాలలో యువకులు ఊరేగింపులు సభలు 8, 9 వ తేదీలలో జరిపారు. నాయకులను విడుదల చేయాలని మద్రాసు ప్రభుత్వానికి మహజర్లు పంపారు.

11-9-42 తారీఖున కప్తానుపాలెంలో, దివి తాలూకా రైతు, కూలీ యువజన, విద్యార్థి, వర్కర్లు 80 మంది సమావేశ మయ్యారు. కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు అధ్యక్షత వహించారు.

నాయకులను విడుదలచేసి సంప్రదింపులు ప్రభుత్వం సాగించాలనీ, జాతీయ రక్షణ విధ్వంసక చర్యలలో ప్రజలు పాల్గొనరాదని హెచ్చరిస్తూ, జాతీయైక్యతకై ముస్లింలీగ్ నాయకుడు జిన్నాపై ఎక్కువబాధ్యత గలదుగాన ఐక్యతకై కృషి చేయవలసినదిగా అతనిపై ఒత్తిడి చేయవలసినదని ప్రజలను కోరుతూ తీర్మానించారు

11, 12 వ తేదీలందు సమావేశమయిన, ఇందుపల్లి, కాటూరు, యామంద, నందమూరు గ్రామ యువజనసంఘాలుకూడ ఇట్టి తీర్మానాన్నే గావించారు.

బెజవాడ తాలూకా పోరంకి, పెనమలూరు, చోడవరం, మద్దూరు, గంగూరు, ఈడ్పుగల్లు, ప్రొద్దుటూరు, చిన పులిపాక, బొడ్డపాడు, వల్లూరుపాలెం, తోట్లవల్లూరు, పెనమకూరు గ్రామాలలో, రైతు- కూలీ- యువజనసంఘాల యాజమాన్యాన సభలు జరిగాయి. 5 వేల మందికిపైగా సభలకు వచ్చారు. నాయకులను విడుదల చేసి, సంప్రదింపులు జరిపి, జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పరచవలసిందని కోరుతూ, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి, వందల కొలది సంతకాలతో మహజర్లు పంపబడినాయి.

గుంటూరు జిల్లా:

పొన్నపల్లి యువజన సంఘం యిట్టి తీర్మానాన్నే 12-9-42 న గావించింది.

నెల్లూరు జిల్లా:

15-8-42 నుండి 26 వ తేదీవరకు కమ్యూనిస్టు కమిటీ తరఫున ప్రచారం జరిగింది. ఆత్మకూరు, వాసిలి, కుప్పురుపాడు, కొండూరు, పెరమన, దేవరాయిపల్లె,కలువాయి, కుల్లూరు, నాగలవెల్లటూరు, చేజర్ల గ్రామాలలో సభలు జరిగాయి. నాయకుల విడుదలగోరుచు ప్రభుత్వ చర్యను ఖండించుతూ తీర్మానాలు జరిగినవి.

9-9-42 న జిల్లా విద్యార్థి సంఘ యాజమాన్యాన నెల్లూరులో బహిరంగ సభ జరిగింది. నాయకులను విడుదల చేయాలనీ, కాంగ్రెస్‌పై నిషేధం తొలగించాలనీ, రాజీ సంప్రదింపులు ప్రారంభించాలనీ కోరుతూ తీర్మానించబడింది.

వావిళ్ళ, ఆలగానిపాడులలో యువ జన సంఘాలను ఏర్పరచు సందర్భంలో బహిరంగ సభలు జరిగాయి. ఆ సభలలో పై తీర్మానాలే గావించబడినాయి.

రాయలసీమ:

ఈ నెల 5, 6 తేదీలలో మదనపల్లి డివిజను కమ్యూనిస్టులు సమావేశమై, నాయకుల విడుదల చేయమనీ, ఐక్యతకు లీగు చొరవ తీసుకోవాలనీ, చిత్తూరు జిల్లా మేజిస్ట్రేటు సభలపై గావించిన నిషేధాజ్ఞను రద్దు చేసుకోవాలనీ, హిందూ - మహమ్మదీయ ప్రముఖులను చేర్చి పై కోర్కెలను బలపర్చునట్లు చేయాలనీ తీర్మానించారు.

6-9-42 న మదనపల్లెలో ఈ క్రింది సంఘాల ప్రతినిధులు సమావేశమై, సంయుక్తంగా పైన చెప్పిన తీర్మానాలు గావించారు. ప్రభుత్వానికీ, ముస్లింలీగుకూ ఆ తీర్మానాలను పంపించారు. ఆ సంఘాలివి: రైతు సంఘం, యువజన సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం, కమ్యూనిస్టుపార్టీ కమిటీ, సోవియటు మిత్రమండలి, ఉపాధ్యాయ సంఘం, పత్రికా విలేఖరుల సంఘం, హాస్టలు యూనియన్, కాంగ్రెసు కమిటీ.

10-9-42 న లావేరు గ్రామంలో బహిరంగ సభ జరిగింది. నాయకుల విడుదలను గోరుచు పలువుర సంతకాలతో ఒక మహజరును మద్రాసు గవర్నర్‌గారికి పంపడమైనది.

చిత్తూరు జిల్లా రామ సముద్రం ఫిర్కా రైతు సంఘ సాధారణ సభ్యుల సమావేశం 11-9-42 న ఇట్టి తీర్మానాన్నే గావించింది.

రాయలసీమలో కమ్యూనిస్టులపై దాడి

కర్నూలు జిల్లా:

ఇదివరలో అరెస్టయిన, సి. పుల్లారెడ్డి, వి. బాపయ్యగార్లను 12-9-42 న, నిషిద్ధవాఙ్మయంవున్నదని శిక్షించారు. పుల్లారెడ్డిగారికి ఆరు నెలలు, బాపయ్యగారికి సంవత్సరము కఠినశిక్ష విధించారు. ఇద్దరికీ సి. క్లాసును ఇచ్చారు.

11 వ తారీఖున గిద్దలూరు సబిన్‌స్పెక్టరు, యువజన సంఘ (క్రిష్ణంశెట్టిపల్లి గ్రామం) అధ్యక్షి కార్యదర్శులను మరికొందరినీ అరెస్టు చేశారు. వి. రామశాస్త్రిగారు (కంభం తాలూకా ఫాసిస్టు వ్యతిరేక ప్రచార దళ ఆర్గనైజరు) జోక్యం గలుగజేసికొన్న పిదప విడుదలచేశారు.

గిద్దలూరు సమీపంలోని ముండ్లపాడు గ్రామంలో ఈ శాస్త్రిగారిని, బి. శాయన్నగారిని, (వీరిద్దరూ ఫాసిస్టు వ్యతిరేక ప్రచారకులు) 15-9-42 న గిద్దలూరు సబిన్‌స్పెక్టరు అరెస్టు చేశారు. గిద్దలూరులో ఆరేరాత్రి శాస్త్రిగారి భవనాన్ని సోదా చేశారు ప్రజాశక్తి కాపీలను చిందరవందరగా పారేశారు, ఫాసిస్టు వ్యతిరేక ప్రచారదళంవారి ప్రోగ్రాం కాగితాలను తీసుకపోయారు. ఫాసిస్టు వ్యతిరేక ప్రచార కేంద్రపు బోర్డును కూడా తీసుకుపోయారు. వీరిని అరెస్టు చేయునపుడు ప్రజలను చెదరగొట్టారు. గిద్దలూరినుండి మార్కాపురం, వీరిని తీసుకు వెళ్ళారు.

కడప

యన్. వరదారెడ్డి (కమ్యూనిస్టుపార్టీ జిల్లా కమిటీ కార్యదర్శి) జి. పెద్దిరెడ్డి, యన్. సుబ్బారెడ్డిగార్లను అరెస్టు చేశారు.

చిత్తూరు:

యం. నంజిగౌడు, అధికారి క్రిష్ణమాచారి గార్లను అరెస్టు చేశారు.

అనంతపూర్:

రాజశేఖరా రెడ్డి, ఐ. సదాశివన్ గార్లను అరెస్టు చేశారు! కమ్యూనిస్టులయిన వీరినేగాక జిల్లా విద్యార్థి అధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి గారిని, మరి 8 మందిని అరెస్టు చేశారు.

• • •

నెల్లూరు:

జి. సి. కొండయ్యగారిని అరెస్టుచేశారు.

కయ్యూరు శిక్షితులను విడుదలచేయాలి

ఫాసిస్టు వ్యతిరేక పోరాటంలో రణరంగాన తమ ప్రాణాల నర్పింప సిద్ధంగానున్న కయ్యూరు కామేడ్స్ ఉరిశిక్షను ప్రభుత్వం ఇంతవరకూ రద్దు చేయలేదు. ఈ శిక్షల రద్దు చేయాలని కోరుతూ ఈ క్రింది గ్రామాలలో సభలు జరిగాయి.

తోట్లవల్లూరు, వల్లూరుపాలెం, బొడ్డపాడు చినపులిపాక, ప్రొద్దుటూరు, ఈడ్పుగల్లు, గాంధీనగర్, గంగూరు, పెనమలూరు, చోడవరం, చౌటపల్లి, చిగురుకోట, నాగాయితిప్ప, ఇందుపల్లి, యామండ, నందమూరు, మదనపల్లి (డివిజన్ కమ్యూనిస్టుల సమావేశంలో) లావేరు, రామ సముద్రం.

హిందూ లా సవరణ చట్టం

కృష్ణాజిల్లా మహిళాసంఘ కార్యవర్గ సమావేశము 11-9-42 జొన్నపాడు గ్రామములో సమావేశమై ఈక్రింది తీర్మానాలు గావించింది.

1. కేంద్ర శాసన సభలో ప్రవేశపెట్టబడిన స్త్రీల ఆస్తిహక్కుచట్టము బహు భార్యానిషేధ చట్టము తిరిగి వ్రాయబడి 1942 మే నెలలో బిల్లు రూపముగా ప్రకటించిరి కాని హిందూ లాలో యింకను కొన్ని భాగములు వ్రాయవలసి యున్నవిగాన 1946 జనవరి ఒకటవ తేదీకి అమలు పర్చవలసినట్లు ప్రభుత్వము వారు ప్రకటుంచియున్నారు.

ఇంతవరకు భారత స్త్రీలకు ఆస్తిలో ఏవిధమైన హక్కులేదు. కాని ఈ క్రొత్తచట్టము స్త్రీలకు కొంతవరకు ఆస్తిహక్కు కలుగ జేసినది. దానిలో స్త్రీ, పురుషభేదము కన్పర్చుతోంది. కాన ఈ బేధాన్ని తొలగించి స్త్రీ, పురుషులకు సమాన ప్రాతినిధ్య మివ్వాలని, కాలయాపన జేయక ఈ రెండు బిల్లులను 1943 జనవరి నుండి అమలు పర్చవలెనని ప్రభుత్వము వారిని కోరుతూ, ఈ విషయములో తీవ్రముగు ఆందోళనచేసి కేంద్ర ప్రభుత్వమునకు తెలియజేయవలెనని గ్రామ సంఘాలను ఈ కమిటీ వారు హెచ్చరించుచున్నారు.

2. నిర్బంధవిధానాన్ని ఖండించుతూ నాయకుల విడుదలను కోరుచూ, కాంగ్రెస్‌పై నిషేధం తొలగించవలెనని కోరుతూ, అరాచక చర్యలలో ప్రజలు పాల్గొనవద్దని కోరుచూ, జాతీయైక్యతకై పాటుబడవలసిందని కోరుతూ మరోక తీర్మానం చేయబడింది.

• • •

14-9-42న వెల్దిపాడు గ్రామ మహిళా సంఘ సాధారణసమావేశం,చదలవాడ శేషమ్మ గారి అధ్యక్షతను జరిగింది.

కాంగ్రెసు నాయకులను అరెస్టు చేయుటను నిర్బంధ విధానాన్ని ఖండించుతూ, నాయకులను విడుదలచేసే, సంప్రదింపులు జరిపి, జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పరచాలని కోరుతూ తీర్మానించారు.

మరో తీర్మానంలో బి. యన్. రావు కమిటీ సవరణచేసిన భాగాలేగాక తక్కిన భాగాలను కూడా సవరణచేసి, 1946 వరకు ఆగక 1943 జనవరిలోనే అమలు పెట్టవలెనని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించారు.

ప్రజాశక్తి ప్రచురణాలు

మన లెనిన్	0—6—0
ఫాసిస్టు ప్రతికూల గీతాలు	0—6—0
నాజీశ్రేణుల వెనుక	0—8—0

పోస్టుద్వారా: అన్‌రిజిస్టర్ పార్శిల్‌కు 0-4-0, లేక బుక్ పోస్టుకు 0-2-0, అదనంగా ఒక్కొక్క పుస్తకానికి పంపాలి. వి. పి. లు చేయబడవు.

ఏజంట్లు డబ్బు ముందు చెల్లిస్తేనే పుస్తకాలను పంపుతాము.

ప్రజాశక్తి కార్యాలయం,
గవర్నరుపేట - బెజవాడ.

రాబోయే ప్రచురణాలు

1. దేశభక్తులు
(నాటికా సంపుటి)
2. గెరిల్లా

రైతులోకం

లింగనబోయనచర్ల గ్రామ రైతు సంఘం తరపున కటకంశెట్టి మారాజుగారిట్లు వ్రాస్తున్నారు:—

ఇచట భూములన్నీ ఇసుకపర్రిలు. కొన్ని బహు తక్కువ పండే దింప భూములు. మిగిలినవి ఉప్పుపర్రిలు. ఫలిటిపట్టి సుమారు 3 వేల యకరముల భూమి బంజరు. ఇందులో 2 వేల యకరములు నీటి సప్లయి వున్నచో, సేద్యము నకనుకూలంగా వుంటుంది. ఇదివరలో ఉప్పు మహాలుగా నున్న భూమి 300 యకరములు గవర్నమెంటువారు బోదె త్రవ్వి, ఆయకట్టు నీరుపెట్టి సేద్యమునకు పనికివచ్చేటట్లు చేసిరి.

ఇలా వుండగా ఏసుసు గ్రామకరణంగారు తిరివెన్యూ యిన్‌స్పెక్టరుగారు గ్రామస్థులను సమావేశపరచి, ఒక్కొక్క రూపాయి యుద్ధ ఫండు యిస్తే భూమి యిప్పిస్తామని నమ్మించి, పేద రైతులవద్ద వసూలు చేశారు. వారిలో కొందరికి భూములు గ్రాంటు అయినట్లు చెప్పి తిరిగి రెండేసి రూపాయల చొప్పున వసూలు చేసిరి. తరువాత భూమిని కొలిచి వప్పజెప్పుటకు యకరము 1కి 5 రూపాయల చొప్పున వసూలు చేసి కొందరికి కొలిచి యిచ్చారు. యుద్ధ ఫండు యివ్వనివారికి యివ్వలేదు.

తమకు జరిగే అన్యాయాలను గురించి రైతులు ఈ సంవత్సరం జూన్ 26 వ తారీఖున జిల్లాకలెక్టరుగారితో విన్నవించుకున్నారు. దీనివల్ల రైతులకు కొంత ప్రయోజనం కలిగింది. చాలాకాలంనుంచి సాల్టు భూములలో దౌర్జన్యంగా ప్రవేశించి ఆభూముల ననుభవించుచున్న మొగల్తుర్రు జమీందారు గారిని తొలగించమని కలెక్టరుగారు వ్రాయించి పుచ్చుకున్నారు. ఆ భూములను పేదప్రజలకే యిచ్చెదమని వాగ్దానంచేసి, తిరిగి వెళ్ళిపోయారు. ఆగష్టు 24 వ తారీఖున పట్టాలు వచ్చాయి. కాని కరణంగారు తమ మామూళ్ల జాస్తీగా పుచ్చుకుంటూ, వచ్చిన వారందరికీ పట్టాలు యిచ్చుచున్నారు. దరఖాస్తుపై యిచ్చుటకు చాలా భూమి యుండగా కొంతభూమియే గ్రాంటు చేసిరి. అందుచే చాలామందికి భూములు రాలేదు. వచ్చిన వారిలో ఒకే కుటుంబమువారు, మైనర్లు గలరు. పొరుగూరివారికి కూడా చాలామందికి వచ్చినవి. పైగా ఎవరికి దగ్గరగానున్న భూములు వారికీయక ఇక్కడివారి కక్కడ, అక్కడి వారి కిక్కడ యిచ్చుచున్నారు.

ఇంతలో ఆగష్టు 26 వ తారీఖున యీ భూములు వారం రోజులలో దున్నక పోయిన యెడల పట్టాలు రద్దు చేయబడునాయని దండోరా వేయించారు. భూములు సరియైన సీజనులో యివ్వక, వెంటనే సాగుచేయమనడం, అట్లు చేయనిచో తొలగింతుమనడం, చాలా అన్యాయం.

ఈపరిస్థితులలో గ్రామ రైతు సంఘం సమావేశమై, భూములనిచ్చుటలో స్థానికాధికారులు చేసేఅన్యాయాలను తొలగించవలసిందని ప్రభుత్వమును కోరుచూ తీర్మానించుకొనిరి. అకాలములో భూములిచ్చి వెంటనే సాగుచేయకపోతే తిరిగి తీసుకుంటామని తెలియపరచుట అక్రమముగాన ఆ వుత్తరువును ఉపసంహరించుకొనవలసిందని కోరుచు ప్రభుత్వానికి వ్రాసుకొనిరి.

అప్పాపురం ప్రాజెక్టు రైతుల డెప్యుటేషను

ఈనెల 10 వ తేదీని అప్పాపురం ప్రాజెక్టు రైతులు బాపట్ల సబ్‌డివిజనల్ మేజస్ట్రేటుగారి వద్దకు తమ కష్టములను గురించి తెలియజేయుటకు డెప్యుటేషన్ వెళ్ళారు. 11 గ్రామముల నుండి 20 మంది ప్రతినిధులు శ్రీ కొల్లా వెంకయ్యగారి నాయకత్వాన సబ్‌డివిజనల్ ఆఫీసరుగారితో తమ యిబ్బందులను తెలుపుకున్నారు. ఆహార పదార్థముల ఉత్పత్తికి ప్రభుత్వ మీయనున్న సహాయం యివ్వవలెనని కోరిరి. సబ్‌డివిజనల్ ఆఫీసరుగారు మహజర్లు తీసుకొని, యీనెలలో ఓవర్‌సీర్లను, ప్రాజెక్టు కమిటీ ప్రతినిధులను (రైతుసభ్యులను) పిలిచి వారితో సంప్రదించెదమని వాగ్దానం చేశారు.

వీరంకిలాకు రైతు-కూలీల రాయబారం

ఈ నెల 8, 9 తేదీలలో కృష్ణాజిల్లా కలెక్టరుగారు వీరంకిలాకు వద్ద మకాం చేసినప్పుడు, ఆ ప్రాంతపు ఏడెనిమిది గ్రామాల రైతులు, కూలీలు, గన్నవరం తాలూకా రైతు సంఘ యాజమాన్యమున రాయబారము వెళ్ళిరి. వీరు అగినపర్రునుంచి వీరంకిలాకు వద్దకు కావలసిన రోడ్డు విషయమై తమ కష్టములను, తెలియజేసుకున్నారు. తాలూకా రైతు సంఘ జాయింటు కార్యదర్శి ఆ రోడ్డు ప్రదేశమును గురించి వివరంగా మాట్లాడారు. కలెక్టరు ఆ ప్రాంతాలకు స్వయంగా వచ్చి, రైతుల కోర్కె సక్రమమైనదేననీ, వారు కోరుచున్న ప్రకారం భీమనది ఛానల్ కుడిగట్టును రోడ్డు వేయించ తాలూకాబోర్డు వారు వేయించిన రోడ్డుకు కలుపుతామనీ; సదరు కాలువమీద బండ్లు పోకుండా కలుగుచున్న ఆటంకమును వెంటనే తొలగించే యేర్పాట్లు చేస్తామనీ, కలెక్టరుగారు వాగ్దానం చేశారు.

1936 లో డి. పి. వర్లియువారే రోడ్డు వేయించుటకుగాను జిల్లాబోర్డువారు రు 3000 శాంక్షను చేసి, సదరు మొత్తమును బ్యాంకులో డిపాజిట్టు కూడా చేశారు. సామ్రాజ్యవాద యుద్ధ కాలంలో తహసీల్దారుగారు వచ్చినప్పుడు యుద్ధఫండు యివ్వలేదనే కారణముతో వ్యతిరేక రిమార్కులు వ్రాసి ఆ రోడ్డు ప్రపోజలును వ్యతిరేకించిరి. 22-2-42 మొదలు నేటి వరకూ యీవిషయమై తాలూకా రైతుసంఘమువారు చేసిన కృషిఫలితంగా జిల్లాకలెక్టరుగారు రోడ్డును గురించి రైతు కూలీల కోర్కెలను సమ్మతించిరి.

కిరసనాయలు వగైరా పారిశ్రామిక వస్తువులు కంట్రోలు ధరలకు అమ్మబడేటట్లు ప్రభుత్వ డిపోలు పెట్టించవలసినదిగా రాయబార వర్గంవారు జిల్లా కలెక్టరును కోరిరి. కంట్రోలు ధరలకు అమ్మనివారి వివరాలు ప్రజలు తెలియజేస్తే వారిని శిక్షించుతామనీ, ప్రజలు కో-ఆపరేటివ్ సంఘాలు పెట్టుకుంటే సరుకు సప్లయిచేస్తామని జవాబిచ్చారు.

తూ॥ గోదావరి జిల్లాలో రైతు సంఘ ప్రచారకుల సమావేశం

పై సమావేశం 11-9-42 న శ్రీ నామన బాపన్నగారి అధ్యక్షతను జరిగెను. జిల్లాలో అన్ని ప్రాంతాలనుంచి రైతు సంఘ ప్రచారకులు వచ్చారు.

జిల్లా రైతు సంఘం తరఫున ఇరిగేషన్ ఎడ్వైజరీబోర్డులకు గోదావరి ఈస్టరన్ డెల్టాకు చింతం సత్యనారాయణ దాసుగారు, సెంట్రల్ డెల్టాకు నామన బాపన్నగారు, ప్రతినిధులుగా ఎన్నుకొనబడిరి.

ప్రభుత్వం ధరల కంట్రోలును సరిగా అమలుపరచి, కంట్రోలును ఉల్లంఘించే వర్తకులవద్ద సరుకు స్వాధీనం చేసుకొని ప్రభుత్వ డిపోలు పెట్టాలనీ, ఏవానా సొంత్యాలు లేని చోట్ల రేషనింగు పద్ధతి ప్రకారం ప్రజలందరికీ జీవితావసరములు దొరికినట్లు చేయాలనీ కోరుచూ తీర్మానించబడెను.

ధరల పెరుగుదల ననుసరించి కూలీలకు కూలి హెచ్చించాలనికూడా తీర్మానించబడెను.

ఆహార పదార్థాల ఉత్పత్తి నిమిత్తం ప్రభుత్వము యీయదలచుకున్న బంజరు భూములను పేద రైతులకు, కూలీలకు, మాత్రమే యివ్వవలెననీ, జమీందారీ ఏరియాలలో ఎ. రిజిష్టరు దాఖలా భూములే కాకుండా, బి. రిజిష్టరు దాఖలా భూములు కూడా సాగుకుగాను పేద రైతులకు, కూలీలకు యిప్పించవలెననీ ప్రభుత్వమువారిని కోరుచు తీర్మానించబడెను.

సాగుకు లాయకీఅయిన భూములన్నింటినీ వెంటనే ఆయకట్టులో చేర్చవలసిందని సభవారు కలెక్టరుగారిని, ఎగ్జిక్యూటివ్ ఇంజనీయరుగారిని కోరిరి.

గోదావరి వరదలవల్ల కలిగిన పంట నష్టమునకు పూర్తి రెమిషన్ యివ్వాలని ప్రభుత్వమును కోరుచు తీర్మానించబడెను.

మంగళాపురం రైతుల భూమిని తిరిగి యిప్పించి, రైతు నాయకులపై గల కేసులను ఉపసంహరించుకోవలసిందని ప్రభుత్వమును కోరుచు; నిర్బంధ రైతు నాయకులను వెంటనే విడుదల చేయవలసినదని కోరుచు తీర్మానించారు. ప్రభుత్వ నిర్బంధ విధానాన్ని పై సమావేశంవారు తీవ్రంగా ఖండించారు. ప్రజలు రెచ్చగొట్టబడి అరాజక చర్యలకు దిగవద్దని హెచ్చరించారు. కాంగ్రెసు నాయకులను విడుదల చేసి, జాతీయ ప్రభుత్వం స్థాపించవలసిందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

దివి తాలూకాలో ధరల కంట్రోలుకై ఆందోళన

11-9-42 వ తేదీని తాలూకా రైతు, కూలీ, యువజన, విద్యార్థి సంఘ వర్కర్లు మొత్తం సుమారు 80 మంది కప్తానుపాలెంలో కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు అధ్యక్షత క్రింద సమావేశమైరి. బియ్యం, కిరసనాయిలు వగైరా వస్తువులను వర్తకులు కంట్రోలు ధరలకు అమ్మకపోవడమే కాకుండా, సరుకే సప్లయి చేయకుండుటవల్ల ప్రజలు చాలా యిబ్బందులు పడుచున్నారు. కాబట్టిప్రభుత్వమే డిపోలు పెట్టి కంట్రోలు ధరలకు అమ్మించవలసిందని ప్రజలలో ఆందోళనచేసి, పిటిషన్లు పంపాలనీ; మంగళాపురం కేసులను డిఫెండ్ చేయుట కేర్పడిన డిఫెన్సు కమిటీకి ఆర్థిక సహాయం చేయుటకు ప్రజల వద్ద ధనం పోగు చేయవలెననీ- పై సమావేశములో తీర్మానించబడింది.

మునగాల ఎస్టేటులో మళ్ళీ అక్రమాలు

మునగాల జమీన్ రైతు సంఘ కార్యదర్శి యిలా వ్రాస్తున్నారు.

ఈ నెల 12 వ తారీఖున రామాపురం గ్రామములో రైతులు అరకటలుదున్ని గ్రామ చెరువులో పశువులను నీరు త్రాగించుటకు తోలుకు వెళ్ళుచుండగా ఆ గ్రామ కొత్వాలు, మాదిగలు వగైరాలు కలిసి ఆవులను నానా హింసలు పెట్టి, రైతులను బందబూతులు తిట్టుచూ, నడిగూడెం కోటముందుకు తీసుకవచ్చారు. పది రూపాయలు, పన్నెండు రూపాయలు, ఇస్తే విడిచిపెట్టుతామని ఉద్యోగస్థులన్నారు. కాని రైతులందుకు నిరాకరించారు. లంచములకొరకు బేరాలు చేస్తూ సాయంత్రం 5 గంటలకు పశువులన్నిటినీ బందెలదొడ్డిలో పెట్టించారు.

ఏలూరు రైస్‌మిల్లు యజమానుల అక్రమ చర్యలు

కామ్రేడ్ పేటేటి వెంకటరత్నంగారిలా వ్రాస్తున్నారు:—

ఏలూరులో రైస్ మిల్లుల సంఘంవారు 15-12-42 లగాయితు 25-2-42 వరకు రైతులమ్మె ప్రతి ధాన్యం బస్తాకు 0-0-1 చొప్పున యుద్ధఫండు నెపముతో వసూలు చేశారు. బియ్యండిపోలుపెట్టినామనే నెపంతో 10-1-42 నుండి 25-2-42 వరకు రు0-1-0 చొప్పున వసూలు చేశారు. రైతులు యీ అక్రమాలను గురించి అప్పటి జిల్లా కలెక్టరుతో చెప్పుకొనగా కలెక్టరు మిల్లు యజమానులకు వార్నింగు యిచ్చారు. దానిపై మిల్లు యజమానులు యీ అక్రమ వసూళ్ళను ఆపివేయవలసి వచ్చింది. ఈ 1½ నెలలోను బస్తాకు 0-1-0 చొప్పున వసూలుచేసిన మొత్తం దాదాపు రు. 5000 లు ఉండును.

తిరిగి మిల్లు యజమానులు 1-8-42 లగాయతు కరవు ఫండు అంటూ రైతులవద్ద బస్తాకు 0-0-6 చొ॥న వసూలు చేస్తున్నారు. 11-8-42 వ తేదీని, 27-8-42 న, నేను యీ విషయమై జిల్లా కలెక్టరుగారితో చెప్పగా విచారిస్తానని అన్నారేతప్ప యేమీ చేయలేదు. 3-9-42 వ తారీఖున కొత్తగా వచ్చిన జిల్లా కలెక్టరుగారితో నేను తిరిగి సంప్రతించాను. కాని ప్రయోజనం కనపడలేదు.

దీనికితోడు వర్తకులు జీవితావసరముల ధరలు విపరీతంగా పెంచివేస్తున్నారు. కంట్రోలు ధరలకు అమ్మేటట్లయినా ప్రభుత్వం చూడాలి. లేదా ప్రభుత్వమే డిపోలు పెట్టాలి. మిల్లు యజమానులు రైతులవద్ద అక్రమంగా చేసే వసూళ్లకు చర్యతీసుకొని వాటిని మాన్పించాలి.

వివిధ వార్తలు

ఆత్మకూరు తాలూకా యువజన మహాసభ ఆత్మకూరులో సెప్టెంబరు 1 వ తేదీని జయప్రదంగా జరిగెను. 30 మంది వాలంటీర్లతో బయల్దేరిన ఊరేగింపు 300 మందికి హెచ్చెను. కామ్రేడ్ జి. సి. కొండయ్య పతాకోత్సవం జరిపారు. ప్రతినిధుల సమావేశానికి 10 గ్రామాల నుండి యువకులు వచ్చారు. రాత్రి 8 గంటలకు మహాసభ ప్రారంభమయింది. 100 మందికి పైగా ప్రజలు హాజరయ్యారు. మహాదేవదేశాయి మరణానికి సభవారు చింతిల్లుతూ, కామ్రేడ్ కొండయ్య యొక్క అరెస్టును ప్రభుత్వాన్ని ఖండించుతూ, తీర్మానించారు. కయ్యూరు కమ్యూనిస్టుల మరణశిక్షరద్దు చేయాలనికోరుచూ; చైనా-రష్యా యువకులకు సహకారం ప్రకటించుతూ, మహాసభలో తీర్మానించబడింది. బ్రిటిషు ప్రభుత్వనిర్బంధవిధానాన్ని ఖండిస్తూ, జాతీయ ప్రభుత్వస్థాపనకు ప్రభుత్వం పూనుకొనవలసిందనీ; వాలంటీరు దళాలపైన, వయోజన విద్యాప్రచారంపైన నిషేధాన్ని తొలగించ వలసిందనీ ప్రభుత్వాన్ని కోరుచు కూడా తీర్మానాలు చేయబడ్డాయి.

బందరు తాలుకా యువజన సంఘం

పై సంఘకార్య నిర్వాహక వర్గం 14-9-42 వ తేదీని మెట్ల వీరయ్యగారి అధ్యక్షతను పెడనలో సమావేశమై, తాలూకా ద్వితీయ యువజన మహాసభ, స్పోర్ట్సు, అక్టోబరు 9, 10, 11 తేదీలలో జరుపుటకు తీర్మానించిరి. కాంగ్రెసు నాయకులను విడుదల చేయవలసిందనీ, జాతీయ ప్రభుత్వమును స్థాపించ వలసిందనీ, ప్రభుత్వమును కోరుచూ మరొక తీర్మానం చేయబడెను.

దివి తాలుకా యువజన సంఘం

పై సంఘకార్య నిర్వాహక వర్గం 13 వ తేదిని రావిదుర్గా ప్రసాదరావుగారి అధ్యక్షతను సమావేశమై, నాదెళ్ల వెంకట కృష్ణయ్య గారిని తాలూకా ఆర్గనైజరుగా ఎన్నుకొనిరి. జాతీయ ప్రభుత్వమును వెంటనే ఏర్పరచ వలసిందని తీర్మానాల ద్వారా ఆర్జీలద్వారా, ప్రాథమిక సంఘములు ఆందోళన చేయవలసినదిగా హెచ్చరించారు.

యువజనులకు హెచ్చరిక!

కృష్ణాజిల్లా యువజన సంఘ ఆర్గనైజరు తాతినేని సూర్యప్రకాశరావు గారిలా తెలియ జేస్తున్నారు:-

లోగడ అక్టోబరు 10 వ తారీఖులోగా అన్ని తాలూకాలలోను నూతన సభ్యులను చేర్పించుట పూర్తిగావలెననియూ, 20 వ తారీఖులోగా, స్పోర్ట్సు, మహాసభలు జరుపవలెననియు, నిర్ణయించి అన్ని తాలూకాల ప్రాథమిక సంఘములకు తెలియ జేయబడినది. కాని, కొన్ని అవాంతరములచేత, చేర్పించుట డిసెంబరుకు, మహాసభలు జనవరికి, వాయిదా వేయడమైనది. లోగడ ప్రజాశక్తిలో ప్రకటించినట్లు గుడివాడ తాలూకా స్పోర్ట్సు మాత్రమే కాక, అన్నితాలూకాల స్పోర్ట్సు అక్టోబరు నెలాఖరులోగాను, జిల్లాస్పోర్ట్సు నవంబరులోను, జరుగును. పామర్రులో స్పోర్ట్సు ట్రైనింగ్ క్యాంపు 15 వ తారీఖునుంచి కాక, 30 నుంచి ప్రారంభమగును.

నర్సాపురం విద్యార్థుల విజయం

ఈ నెల 3 వ తేదీని రిజర్వుపోలీసులు యిద్దరు విద్యార్థులను అకారణంగాను, అక్రమంగాను కొట్టారు. అనాడే ఒక పోలీసువుద్యోగి ఒక కాంగ్రెసు వాలంటీరును స్కూలు కాంపౌండ్‌లోకి తీసుకొచ్చి అక్కడ కొట్టారు. ఈవిధంగా పోలీసులు విద్యార్థులను రెచ్చగొట్టి కయ్యానికి కాలుదువ్వి, ఆ తరువాత విద్యార్థుల నణచవచ్చునని పోలీసుల అభిప్రాయం. ఇది విద్యార్థులు గ్రహించి, మరునాడు అన్ని క్లాసులనుంచి శిక్షణగా బయటకు వచ్చేశారు. పోలీసు ఉద్యోగిచే క్షమార్పణ చెప్పిస్తానని హెడ్మాష్టరుగారు వాగ్దానం చేశారు. కాని, రెండు రోజులవరకు అదేమీ జరుగలేదు. దానిపై విద్యార్థులు సమ్మెకు పూనుకున్నారు. వెంటనే హెడ్మాష్టరు సబ్‌కలెక్టరు దగ్గరకెళ్ళి, పోలీసులు యిక యిటువంటి పొరపాటుపనులు చేయరనీ అందుకు తాను పూచీపడుస్తాననీ, తెలియజేసే ఉత్తరము తీసుకొచ్చారు. ఉత్తరం ప్రతిక్లాసులోను చదువబడింది. సోమవారంనాడు మాత్రం, విద్యార్థులు నిరసనసమ్మె చేసి, బహిరంగసభలో పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తూ తీర్మానించారు.

విద్యార్థులకు ఎ. ఆర్. పి. ట్రైనింగు

ఆగస్టు ఆఖరువారం నుంచి తెనుకులో హరిజన హాస్టలు విద్యార్థులకు కామ్రేడ్ వి. సత్యనారాయణ స్థానిక విద్యార్థిసంఘం తరపున ఏ. ఆర్. పి. ట్రైనింగ్ నేర్పుతున్నారు.

4—9—42 నుంచి 75 మంది విద్యార్థులకు కామ్రేడ్ సత్యనారాయణగారు ప్రత్యేక విద్యార్థివకాలుగా తరిఫీదు యిస్తున్నారు. మారుటేరులో కూడా విద్యార్థులను కామ్రేడ్ శేషావతారంగారు ఏ. ఆర్. పి. తరిఫీదు 4 వ తేదీనుంచి యిస్తున్నారు.

బాపట్ల విద్యార్థిసేవకుని అకాల మరణం

బాపట్ల బోర్డుహైస్కూలు విద్యార్థిసంఘ మాజీ జాయింటు కార్యదర్శి కామ్రేడ్ ఎం. ఎం. షరీఫ్ యొక్క అకాలమరణము ప్రకటిస్తూ గత బుధవారం నాడు విద్యార్థులు స్కూలు మానివేసి, మధ్యాహ్నం టవున్‌హాలులో సమావేశమై, తమ సంతాపమును తెలియజేసిరి. కామ్రేడ్ కె. రామకృష్ణారావు వ్రాసిన 'బాష్పాంజలి' చదువబడెను.

బెజవాడ మునిసిపల్ కార్మికుల విజయం

దాదాపు 1 సంవత్సరం నుంచి బెజవాడ మునిసిపల్ కార్మికుల సంఘం తమ కనీసపు హక్కులకై జరిపిన ఆందోళన ఫలితంగా, జూలై 31 వ తేదీని మునిసిపల్ కౌన్సిల్‌వారు రూపాయకు పావలా వంతున యుద్ధ అలవెన్సు యివ్వడాని కంగీకరించి ప్రభుత్వపు టనుమతికై వ్రాశారు. ప్రభుత్వపు టనుమతిని తెలియ జేస్తూ యీనెల 11 వ తేదీని కమీషనర్ జాబు వ్రాశాడు.

అయితే కార్మికుల దుస్తులు, సెలవు జీతములు, గ్రాట్యూయిటీలు, ప్రావిడెంటు ఫండు, ప్రత్యేక పాఠశాలలు వగైరా సమస్యలపై కార్మికుల కోర్కెలను అధికారులు నెరవేర్చలేదనీ, యూనియన్ యిచ్చిన నెలగడువు పూర్తి కావచ్చుచున్నదనీ, క్లిష్టపరిస్థితులేర్పడేలోగా వాటిని అధికారులు నెరవేర్చవలసిందనీ, యూనియన్ కార్యదర్శి కామ్రేడ్ పేట రామారావుగారు వ్రాస్తున్నారు.

గుడివాడ మునిసిపల్ పనివారు

పై పనివారల సంఘ సాధారణసభ 6-9-42 వ తేదీని గుత్తా నరసయ్యగారి అధ్యక్షతను జరిగి, రాష్ట్ర సంఘ మెమోరాండంను గురించి ప్రభుత్వ మిచ్చిన జవాబుకు, రాష్ట్రసంఘ అధ్యక్షుడైన తేలప్రోలు సుబ్బారావుగారిని ఎరస్టు చేసినందుకు, ప్రభుత్వచర్యను ఖండించుచూ తీర్మానించిరి.

గూడూరు మైకావర్కర్సు మెమోరాండం

ఈ నెల 11 వ తారీఖున గూడూరు డివిజన్ మైకా వర్కర్సు యూనియన్ తరపున కామ్రేడ్స్ సి. జానకి రామయ్య, సి. సి. సుబ్బయ్య, మనుబోలు రమణయ్య కె. కృష్ణయ్య, సబ్‌కలెక్టరు వద్దకు రాయబారం వెళ్ళి కార్మికుల కోర్కెలను మెమోరాండం ద్వారా తెలియపరిచారు. గూడూరు, సైదాపురం, కలిచేడు తుమ్మలతలుపూరు గ్రామాలలో చౌకధరల అంగళ్ళు ప్రభుత్వమే యేర్పాటుచేయుటకూ; ఇతరచోట్ల ధరలు కంట్రోలు చేయుటకూ, కూలీలకు కూలి ద్రొక్కరూపములోనే యిప్పించుటకూ; గనులలో పనిచేయువారికి ప్రతివారము, గూడూరు ఫ్యాక్టరీలలో పని చేయువారికి ప్రతినెల 5 వ తేదీలోపల, కూలి యిప్పించుటకూ; బియ్యం వగైరా సరకుల ఎగుమతిని కంట్రోలు చేయుటకును — కలెక్టరు అంగీకరించాడు.

మెమోరాండంలో వున్న యీ మొదటి 5 కోర్కెలకు అంగీకరించి, 100 కి 30 చొప్పున కోరబడిన కరువుభత్యం విషయమై అంగీకరించలేదు.

వర్తకగుమాస్తాల ఆందోళన

ఈ నెల 10 వ తేదీని ఏలూరులో వర్తకగుమాస్తాల సంఘ సాధారణసమావేశము శ్రీ మద్దుల శేషాచలంగారి అధ్యక్షతను సమావేశమైంది. సభకు దాదాపు 150 మంది వచ్చారు. కొందరు వ్యాపారస్తులు తమ గుమాస్తాలకు 100 కి 30 వంతు యుద్ధఅలవెన్సు యిచ్చినందుకు వారిని అభినందించి, అలాగే యితర షాహుకార్లు కూడ తమతమ గుమాస్తాలకు అలవెన్సు యివ్వవలసిందని కోరుచూ తీర్మానించబడెను.

బందరు మునిసిపల్ కార్మికులు

10—9—42 వ తేదీని బందరు మ్యునిసిపల్ వర్కర్సుయూనియన్ తరపున ప్రతివర్కరుకు 4-8-0 చొ॥ అలవెన్సు మొదలైన 16 కోర్కెలతో కమీషనరుకు మెమోరాండం యివ్వబడింది. ఈ కోర్కెలన్నీ న్యాయమైనవేనని కమీషనర్ అంగీకరించి, ప్రభుత్వానికి తెలియపరుస్తానని జవాబు చెప్పాడు.

నంద్యాల మ్యునిసిపల్ కార్మికులు

పై సంఘసమావేశం 13 వ తారీఖున కామ్రేడ్ కోడి నరసింహం అధ్యక్షతను జరిగింది ప్రతికార్మికునకు 5-0-0 చొ॥న యుద్ధ అలవెన్సు కోరుచు, తీర్మానించబడింది.

వెంకటగిరి తాలూకాలో కమ్యూనిస్టుప్రచారం

10 వ తేదీనుంచి కామ్రేడ్ బీరం రామనాథం వెంకటగిరి తాలూకాలో బొప్పారం, పెట్లూరు, నిడిగల్లు, సిద్ధాగుంట, వగైరా గ్రామాలలో పార్టీవిధానాన్ని ప్రచారం చేస్తూ సంచారం చేశారు.

విలేఖరులకు విజ్ఞప్తి

కామ్రేడ్స్:

అన్ని జిల్లాలనుంచీ మీరు వార్తలు, వ్యాసాలు, కథలు, గేయాలు, పంపుతున్నారు. వాటి ప్రాముఖ్యతనుబట్టి, పత్రికలో స్థలాన్నిబట్టి, మన వుద్యమానికి వాటి అవసరాన్నిబట్టి మేము పత్రికలో ప్రకటించుతున్నాం. కొన్నిటికి కత్తెరకూడా మేం ఉపయోగించుతున్నాం. కాబట్టి ఏ యే వార్తలు వగైరా పత్రికలో ప్రచురించాలో దానిని మా విచక్షణకు వదలిపెట్టండని కోరుతున్నాం. కొందరు పదే పదే జాబులు వ్రాస్తుండటంవల్ల ఈ విజ్ఞప్తి చేయవలసి వచ్చింది.

సంపాదకులకు, మేనేజరుకు, పార్టీకి, వ్యక్తులకు జాబులు ఒకే కాగితంమీద వ్రాయవద్దు. వేరు వేరుగా చీటీలు వ్రాయాలి.

వార్తలు పంపేటప్పుడు గ్రామాల పేర్లు మాత్రమే గాక జిల్లాల పేర్లుగూడా వ్రాయండి.

సభలు, సమావేశాలు జరిగిన వెంటనే రిపోర్టులు కార్యాలయానికి పంపండి.

ఇట్లు,
సంపాదకవర్గం,
"ప్రజాశక్తి"

బ్రిటిష్ కమ్యూనిస్టులకు అభివందనాలు

భారత కమ్యూనిస్టుపార్టీ సెంట్రల్ కమిటీ ప్లీనం (విస్తృతసమావేశం) గావించిన తీర్మానం

భారతకమ్యూనిస్టుపార్టీయొక్క సెంట్రల్ కమిటీ విస్తృత సమావేశం (Enlarged Plenum) మాసోదర బ్రిటీషుపార్టీ సభ్యులకివే అభినందనాలు తెలియజేస్తుంది. మా యెదల సోదర భావంతో మీరు బ్రిటీషు ప్రజలమధ్య మీకర్తవ్యాన్ని నెరవేర్చుతూన్నందుకు మేము గర్విస్తున్నాం. భారతదేశపు జాతీయవాంఛను బలపరుస్తూమీరు బ్రిటీషు కార్మికులను, యితర అభివృద్ధిశక్తులను సమీకరించుతూన్నందుకు మేము గర్విస్తున్నాం.

భారతదేశం నేడు ప్రమాద స్థితిలో పడింది. మా దేశం ఫాసిస్టు దురాక్రమణదారుల చేతుల్లో పడిపోయే అపాయం నేడు సంభవించింది. ఇది మా కెంత ప్రమాదమో, మీకు కూడా అంతే ప్రమాదం. మావలె మీరు కూడా యీ విషయాన్ని గుర్తించుతారని మాకు తెలుసు. కాని, బ్రిటీషు ప్రజలందరూ ఈ విషయాన్ని గుర్తించేటట్లు చేయవలసినదిగా మీకు హెచ్చరించుతున్నాం. మన ఉభయదేశ ప్రజల శ్రేయస్సు కొరకు యిది అవసరం.

చర్చిల్ ఉపన్యాసం

ఫాసిస్టు దురాక్రమణదారులు నుంచే పరకు వారి నెదుర్కొనడాని కవసరమైన ఉత్సాహం, ఉద్రేకం, విదేశ ప్రభుత్వం రేకెత్తింపజాలదని మాప్రజలు గ్రహించినంత యెక్కువగా బ్రిటీషు ప్రజలు కూడా గ్రహించేటట్లు మీరు చేయాలి. అట్టి ఉత్సాహాన్ని, ఉద్రేకాన్ని, రేకెత్తించ గలిగిన వారు అన్ని పార్టీల ప్రతినిధులతో గూడిన జాతీయ నాయకులు, వారిచే నడుప బడు జాతీయ ప్రభుత్వం. కాన్వాయి ఓడలతో ఎంత చక్కని ఆయుధ సామగ్రి పంపినా, ఎంత నవీన పద్ధతుల యుద్ధపరికరాలు పంపినా 40 కోట్లమంది భారతీయుల పూర్తి సహకారం లేనిదే అవేవీ జయప్రదంగా ఇండియాను రక్షించ జాలవనీ, మా జాతీయ నాయకులు మాత్రమే అట్టి సహకారం లభింపజేయగల రనీ, మీప్రజలు గుర్తించేటట్లు చేయండి. చర్చిల్ ప్రధాని, ఆయని సలహాదారులు, ఇండియాను ఒక్క మిలిటరీ సహాయంతోనే రక్షించ గలుగుదుమని భావిస్తున్నారు. రాజకీయ సమస్యను వారు నిర్లక్ష్యభావంతో చూస్తున్నారు. ఇట్టి వినాశకరమైన పద్ధతివల్లనే యూరపు ఖండమంతా ఫాసిస్టుల స్వాధీన మయింది. మా దేశంలో కూడా దీనికి మరోగతి పట్టదు. ఇటీవల కామన్సు సభలో ఇండియా సమస్యను గురించి చర్చిల్ పట్టిన పంథాను ఆచరణలో ఉపసంహరించుకొనేటట్లు చేయడానికి మీరు మీ దేశీయులందరినీ సమీకరించవలసియుంది. ఆపంథాను నడవటమంటే అర్థం. ఇండియా యొక్క భవిష్యత్తుతో జూదమాడటం అన్న మాట. దానివల్ల నష్టపడేది మా ప్రజలేకాదు; మీ ప్రజలు కూడ అప్పుడు మనందరి శ్రమ వృథా అవుతుంది. సైన్యంలో భారతీయులు, బ్రిటీషు యువకులు, చేస్తూన్న త్యాగం బూడిదలో పోసిన పన్నీరౌతుంది.

బ్రిటీషు ప్రజలకు చెప్పండి

కాంగ్రెసు నాయకులు బ్రిటీషు ప్రజలతో సమాధాన పడటానికి నిశ్చయించుకున్నారని మీ ప్రజలతో చెప్పండి. బ్రిటీషు ప్రభుత్వంతో వారు లొంగుబాటుకి దిగవలసుకోలేదు. మొట్టమొదట పోటుపొడిచి, కయ్యానికి కాలుదువ్వినది బ్రిటీష్ ప్రభుత్వం. ఇందువల్లనే నేడు మా దేశంలో క్లిష్టపరిస్థితి యేర్పడింది. ఈ యధార్థాన్ని గ్రహించకపోతే బ్రిటీష్ప్రజలకూ, భారతీయులకూ కూడా ఉపద్రవం సంభవించుతుంది. గ్రహించితే మన ఉభయ దేశ ప్రజలను ఐక్యపరచడానికి మొదటి అడుగు వేసిన వారమవుతాం.

మహా దారుణమైన నిర్బంధ విధానంవల్లనే నిరాయుధులైన దేశ భక్తులు ప్రతీకార దీక్షతో విధ్వంస క్రియలకు దిగుచున్నారని మీ బ్రిటీష్ ప్రజలకు బోధించండి.

బ్రిటీషు ప్రభుత్వ విధానంవల్ల మా దేశములో పంచమాంగదళం ప్రజలలో చొచ్చుకు పోవడానికి చక్కని అవకాశం లభించింది. ఇంతవరకు జాతీయోద్యమంలో అనామకులుగా వుండే నిజమైన పంచమాంగ దళానికి పోలీసు నిర్బంధ విధానం చేతినిండా పని గల్పించింది. ఇప్పుడు జరిగే అఘాయిత్యాల కంటె జపాను యెక్కువ అఘాయిత్యాలు చేయబోదని వీరు విరివిగా విష ప్రచారం చేస్తున్నారు.

దేశ భక్తిగల యే భారతీయుడు, యే రాజకీయ పార్టీ బ్రిటీషు ప్రభుత్వాన్నిగాని, ప్రభుత్వ నిర్బంధ విధానాన్నిగాని, బలపరచడం లేదనీ; యావన్మందీ ఐక్యకంఠంతో జాతీయ ప్రభుత్వాన్ని కోరుచున్నారనీ, బ్రిటీషు ప్రజలకు స్పష్టం చేయండి.

కాంగ్రెసును అణచే ప్రయత్నం భారత జాతీయతను అణచే ప్రయత్నమేననీ, ఆ ప్రయత్నం వృథా కాకమానదనీ, బ్రిటీషు ప్రజలకు మీరు హెచ్చరించండి. నేటిప్రమాదపరిస్థితులలో అట్టి ప్రయత్నం భారతీయుల ఫాసిస్టు వ్యతిరేక కాంక్షను ధ్వంసంచేయడమే జరుగుతుంది.

భారతీయులతో రాజీ జేసుకోవాలంటే; కాంగ్రెసు నాయకులను విడుదలచేసి వారితో సంప్రతింపులు సాగించడం అవసరమని బ్రిటీష్ ప్రజలకు చెప్పండి. మీరు మీ ప్రభుత్వాన్ని జాతీయ ప్రభుత్వంగా చేయడానికి, బ్రిటన్ యొక్క యుద్ధ కృషికి మీ ప్రజలందరినీ సమీకరించడానికి, ఏ విధంగా ట్రేడ్ యూనియన్ నాయకులను, లేబర్పార్టీ నాయకులను, ప్రభుత్వంలో సభ్యులుగా ఉండేటట్లు చేశారో, అలాగే మా దేశ నాయకులను విడిపించి, వారితో సంప్రతింపులు సాగించబడేటట్లు మీరు చూడాలి. మా శ్రేయస్సు కొరకు, మీ శ్రేయస్సుకొరకు కూడా యీ ప్రధానాంశాన్ని గ్రహించాలి.

ఇటు ఇండియాలో మీ సోదర పార్టీ అన్ని రాజకీయపార్టీలను ఐక్యపరచడానికి దేశమంతటా బ్రహ్మాండమైన ఉద్యమం సాగించుతోందని, మీరు బ్రిటీష్ ప్రజలకు తెలియజేయండి. ప్రభుత్వం తన నిర్బంధ విధానాన్ని మానవలసిందనీ, పెడమార్గాలను పోయే దేశ భక్తులు విధ్వంస చర్యలను విడిచిపెట్టవలసిందనీ హెచ్చరించుతూ దేశమంతటా మేము జాతీయ వాదులను సమీకరించు తున్నాం. జాతీయ నాయకుల విడుదల కొరకు, సర్వతోముఖమైన జాతీయైక్యత కొరకు, మేము ప్రజలందరు ఈ ఉద్యమంలో పాల్గొనేటట్లు చేస్తున్నాం. ఎందువల్లనంటే జాతీయైక్యత గలిగిన భారత దేశమే మిత్రరాజ్యాలతో జాతీయ ప్రభుత్వ స్థాపనకు కృషి చేయగలదు. స్వాతంత్ర్యాన్ని కాంక్షించే ప్రపంచ ప్రజ లందరిలోను, లక్షలాది భారతీయులు చేయి చేయి కలిపి, సమాన హోదాతో సాగిపోవాలంటే అట్టి జాతీయ ప్రభుత్వ మవసరం.

ఒక్కటే మార్గం!

భారత దేశాన్ని రక్షించుకోవడానికి మార్గమిదొక్కటేనని మాకు తెలుసు. ఈ మార్గం బ్రిటీష్ ప్రజలకుకూడా యే విధంగా సహాయపడుతుందో వారిలో మీరు ప్రచారం చేయండి. మన ఉభయ దేశాల ప్రజలను ఐక్యపరచే మార్గం ఇదొక్కటేనని వారికి నచ్చచెప్పండి.

ఒకవైపు మా ప్రధాన నాయకులైన డాంగే, భరద్వాజ్, బాట్లీవాలా, ఘాటే మొదలైనవారు వందలాది యితర స్థానిక నాయకులు, జైళ్లలోనే యింకా డిటెన్యూలుగా నిర్బంధించబడియున్నారు. మరొకవైపు మా పారిశ్రామిక కేంద్రాలలో యెక్కువ భాగం విధ్వంస క్రియలలో పాల్గొనకుండా, ఉత్పత్తిని స్తంభింపజేయకుండా, కార్మికవర్గాన్ని సరియైన మార్గములో మేము నడిపించ గల్గుతున్నాం. అయినప్పటికీ ప్రజలకు, పోలీసులకు మధ్య నిలబడి నిర్బంధ విధానాన్ని శాంతియుతంగా నిరసించ వలసిందని ఆవేశపూరితులైన ప్రజలను హెచ్చరించినందుకు అనేక వందలమంది అరెస్టు చేయబడ్డారు.

మా దేశంలో జాతీయమైక్యత సాధించబడే వరకు; మా జాతీయ నాయకులు విడుదలచేయబడే వరకు; జాతీయ ప్రభుత్వం స్థాపించబడే వరకు; మన స్వేచ్ఛకొరకు ఫాసిస్టు రాక్షసులను చెండాడి మీ పాలకవర్గం భారతదేశాన్ని పీల్చి పిప్పి చేసే విధానం శాశ్వతంగా భూస్థాపితం చేయబడే వరకు భారత కమ్యూనిస్టు లెవరూ నిద్రపోరని మీ బ్రిటీషు ప్రజల యెదుట ప్రకటించండి. మా పవిత్రభూమిపై పడడానికిసిద్ధంగావున్న జపాను ఫాసిస్టులతో మా పార్టీ చిట్టచివరి వరకు పోరాడుతుందని జ్ఞాపకముంచుకోండి.

దారుణ పరిస్థితులు

ఇండియాలో నేడు పరిస్థితు లెంత దారుణంగా వున్నాయో మీ ప్రజలు గ్రహించేటట్లు చేయండి. ఈ విషమావస్థను తక్షణమే తొలగించవలసిన అవసరమెంత ఉన్నదో వారికి మీరు బోధించండి. ఈ విషమావస్థ యిలాగే వుంటే; మీ దేశానికీ ప్రయోజనం ఉండదు. మా దేశానికీ వుండదు. ఫాసిస్టులకు మాత్రం కావలసినంత ప్రయోజనం. మీ ప్రజలు మీ శ్రేయస్సు కొరకు, మా ప్రజలు మా శ్రేయస్సు కొరకు, ఎప్పటికైనా కలియక తప్పదు. ఫాసిస్టు దురాక్రమణదారులు మనఉభయులకూ శత్రువులే. అలాంటప్పుడు యిప్పుడే మన మెందుకు కలియకూడదు? ఏ రాష్ట్రంలోను బర్మా పరిస్థితు లేర్పడకుండా కాపాడాలంటే, మీ సోల్జర్లు చేసే త్యాగం నిరుపయోగం కాకుండా చేయాలంటే, మీ కార్మికుల అవస్థలను తగ్గించాలంటే, తక్షణమే మీ ప్రజలు, మా ప్రజలు ఐక్యంకావాలి. భారత దేశానికి స్వాతంత్ర్యం వస్తేనే బ్రిటన్ స్వాతంత్ర్యం నిలుస్తుందని ప్రతి బ్రిటీషు పౌరుడు గ్రహించేటట్లు మీరు చేయాలి. జపాను వాళ్ళు మాదేశం పైకి వస్తే మీ దేశంమీదికికూడా వచ్చారన్న మాట. బ్రిటీషు ప్రభుత్వం మా దేశీయుల్ని విడుదల చేసేటట్లు మీ ప్రజలు ఒత్తిడి తేగలిగితే, 40 కోట్లమంది భారతీయులు మీతోకలిసి జపాను ఫాసిస్టులతో పోరాడుతారు. అప్పుడు ప్రపంచ ప్రజలందరూ పశుత్వాన్ని నాశనంచేసి మానవత్వాన్ని రక్షించడానికి, బానిసత్వాన్ని నిర్మూలించి స్వాతంత్ర్యం స్థాపించడానికి, జరిపే బ్రహ్మాండమైన పోరాటంలో భారతదేశం కూడా తన స్థానాన్ని ఆక్రమించగలదు. అక్కడ మీరు, యిక్కడ మేము, మన దేశాలయెడ, మన ప్రజలయెడ, నెరవేర్చవలసిన కర్తవ్యాన్ని నెరవేర్చుదాం. ఉభయదేశ ప్రజల ఐక్యతకు నిరంతరం కృషి చేద్దాం. తప్పక మనం జయిస్తాం.

• • •

మరో తీర్మానం

వీర మరణం చెందిన యోధులకు జోహారులు

సామ్రాజ్యవాద తుపాకి గుండ్లు - ఫాసిస్టు దుండగీడ్లు - రహస్యంగా పనిచేయడంలో కల్గే యిబ్బందులు - వీటిని సరకుచేయకుండా తమ స్థానాలకి అంటిపెట్టుకొని పార్టీ ప్రతిష్ట పెంపొందునట్లుగా మన ప్రజలు జీవించడం కోసమున్ను, స్వాతంత్ర్యం పొందుట కొరకున్ను, తమ ప్రాణాల్ని సంతోషపూర్వకంగా సమర్పించిన మన వీర ప్రజల ధీర సంతానమైన మన పార్టీ సభ్యులకున్ను, సానుభూతిపరులైన వారికిన్ని మా జోహారులు.

ఢక్కాలో ఫాసిస్టు మూకలచే ఖూనీ చేయబడిన కామ్రేడ్ సోమన్‌చందాను, రహస్యంగా పని చేయడంవల్ల కలిగే యాతనల వల్లను, నిరంతరం పోలీసులు వెంటబడడం వల్లను, త్వరలో మృత్యువాత బడిన కలకత్తా నివాసియైన కామ్రేడ్ మహమ్మద్ హారీస్‌ను, ఇటీవల అహమ్మదాబాదు అల్లరులలో కోపోద్రిక్తులైన ప్రజల్ని శాంతపరిచే ప్రయత్నంలో వుండగా పోలీసు కాల్పులచే మరణించిన కామ్రేడ్ ఉమాభాయిని, యిలాగే దేశంలో పలుచోట్ల ప్రాణాలర్పించిన, పేర్లు పైకి రానట్టి యితర కార్మిక యోధులను, మా స్మృతిపథానికి తెచ్చుకుంటున్నాము. తమ ప్రజలకు, తమ వర్గానికి సేవచేస్తూ తమ నిర్దేశ స్థానాలను విడువకుండా మృతి చెందిన ఈ కామ్రేడ్స్‌ను తలచుకొని గర్విస్తున్నాము. బిగించిన పిడికిళ్ళతో వారికి జోహార్లు చేస్తూ వారు ఏ మహదాశయాల కోసం తమ అమూల్య జీవితాల్ని ధారపోసేరో, ఆ ఆశయాల సిద్ధికి ద్విగుణీకృతోత్సాహంతోను, పట్టుదలతోను ఇతోధికంగా కృషిచేస్తామని వాగ్దానం గావిస్తున్నాము.

Published by Katragadda Rajagopala Rao and Printed by The Popular Printers, Governorpet - Bezwada.

END OF ISSUE